Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 1

(Jan. 13, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 1

(Jan. 13, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

చిన్న కథ

కంట్రోలు డిపో

'కార్యవాది'

ఆ కాలప్రాయం లో ఫాలోఘా లేమి గుర్తిస్తుంది? కష్ట సుఖాలు. కాల మహిమ. ఆ చిన్నతనంలో [illegible] అర్థం చేసుకోవడం సాధ్యమా? ఎవరైనా లంగా కట్టుకొని తన కంటబడితే—తన కది కావాలని తల్లిని వేధిస్తుంది. ఎవరైనా రవిక తొడుక్కొని తన కంటబడితే—అదీ తనకు కావాలంటుంది. పాపం! తన కోరికలు తీరటాయో. తీరవో. ఆ పిల్ల కేంతెలుసు! అందుకనే-"అమ్మా! పండుగనైనా దగ్గిరకొచ్చిం దికాని-[illegible] కుట్టించావు కావు కదూ?" అంది సూరి అంబలి తింటున్న రామితో.

మరిలేరు. ఒక్కగాని ఒక బిడ్డ సూరి నోటిది-చేతిది-యెంగిలనకుండా-తినకు లేదనుకోకుండా-పెట్టి [illegible]ంది. ఆ బిడ్డ బ్రతకడమే తను బ్రతకటం. ఆ బిడ్డ చిరునవ్వుతో నట్టింట తిరగడమే తనకానందం. అలాంటప్పుడు ఆ పిల్ల కోరికలు తానెందుకు తీర్చదు? [illegible] గుండె చేసుకుంటేనేగాని. [illegible] డబ్బులు యివ్వరు అదీ - ఒకనాడుంది. [illegible]నాడులేకపోదం. రోజుకి ముప్పూట మూడు రెట్లు. అవి కంచాలు లేవాలి. అందు కామె సంపాదించే మూడణాలు ఆ తల్లి రెండు జీవనాలకు చాలుతుందా? అంతదాకా యెందుకు? ఆ డబ్బుల్తో వాళ్ళకు దినమూ [illegible] అన్నము సాధ్యమౌతుందా? అలాంటప్పుడు ఆమెను నిందించటం నీతైన పనా? ...అవునా? అందు కనే నలుగురి బిడ్డల్లాగ తన బిడ్డను కూడా ముస్తాబు చేసి కన్నులపండువుగా చూడలేకపోతున్నానే అన్న దుఃఖం, కనీసం పరికిణీ [illegible] కొని పిల్ల కోరికను తీర్చలేకపోయాననే ఆవేదన్నిహాయత, సొక్కి పోగ దేరిన ఆమె ముఖంలో కనబడుతున్నాయి.

"ఏం చెయ్యమన్నావ్ చెప్పు, తల్లీ. చిల్లోయిన గవ్వైనా చేతిలో మిగల్దం లేదు [illegible]..." "అంటూ కంట బొట బొట కన్నీరు కారుతుంది. తన కోరిక తన తల్లికెంతో కష్టం కలిగించింది గ్రహించి కాదు-ఆమె. కలిపి కలుపుతున్న [illegible] ఎల్ల తనకుమల్లె అమ్మకూడా [illegible] చూసి ఆ పిల్లకు మళ్ళీ ఆ సంగతి యెత్తి [illegible] అయినా, యింకా తనలో నుండి బయటికి పుట్టుకున్న కోరికను చెప్ప దం మానలే! తల్లిదాపున జేరి "[illegible] అమ్మా! —రేపు పండుగనాడు వోరిబువ్వైనా వండుకుందామా?" అంది సూరి, తల్లి తల నిమురుతూ.

ఇదీ ఆమెకు కష్టసాధ్యమే కాని [illegible] కోరికంత వల్లమాలిన పని కాదు. [illegible] దృష్టిలో అది, బంగారం కావాలని [illegible] యినుప ముక్కైనా [illegible]వడమే ఆమెకూడా [illegible] ఆమె అల్పసంతోషాన్ని గ్రహించే వుం[illegible] ఇందుకు ఆమె ముఖంలో కన బడుతున్న ఆశ్చర్యము-ఆనా పెదవులమీద కనబడు [illegible] చిన్ని చిరునవ్వు-[illegible] తల్లి వైఖరి చూస్తే ఆ పిల్లకు అనుమానించ[illegible] - అంగీకరించటమో కాలేదు కాబట్టే "ఏమమ్మా! వోరి బువ్వ [illegible]కోసమా!" అంది సిగ్గుతో తల ఊపుతూ. [illegible]మానం, ఎరాల, అది గ్రహించింది. [illegible] ఆలస్యం కాదకు కనీస ఆ [illegible]కరమైన సమాధాన మివ్వకపోతే. [illegible] ఆమె సహించలేదు. కనుకనే

"పొందుకుందాం తల్లీ! పొందుకుందాంగా!" అంది రామి, సూరి ముఖం మీద ముఖం వుంచి.

ఆ సమయంలో సూరి ముఖంలో వున్న కాంతి, సూచ్ఛతి మొగంలోనూ నే చూసి వుండను. ఆ క్షణంలో ఆ పిల్లపొందిన ఆనందం,హిట్లరు తాననుకున్న ప్రపంచాధిపత్యాన్ని అరచేత పట్టగలిగిన్నాడైనా పొంద గలడనే నమ్మకం నాకు లేదు.

రామి చెయ్యి కడుక్కొని, ముంతలో చెయ్యి పెట్టింది మూతే మూడణాలున్నాయి, ఇంటి అద్దెకు పోగుచేస్తున్న బాపతు.

"అమ్మా! సూరీ-మోరుమూసకట్టు పొయగుదువా?"

"ఆఁ"

"అక్కడే.డిపోలున్నాయి ఈ మూడణాలొట్టు కెల్లి, సేరు బియ్యం పొట్టుకురా. జాగర్తసుమ్మా! - తొక్కి లాకు బేగెల్లిపోరా సాయింత్రం నేను పనిలోనుంచి రాటోయ లరికే తెచ్చి యేసే వుండాల. ఆఁ."

"చానా టూరిమమ్మా!"

"ఏ చేస్తాం చెప్పమ్మా! యిక్కడేమో పిరుం. బియ్యంనేదుగా! అప్పలమ్మ కూతుర్ని తోడుతీసుకెల్లు"

పండుగనాడైనా వరిబువ్వ వండుకుదినాలని బులిసి పోయేదిఒక్క సూరి మాత్రమే కాదు అన్నానికి మొగంవాసి-అంబలి, ఆకు అలము తిని బ్రతికేది ఒక్క రామి కుటుంబం మాత్రమే కాదు

[illegible] ఎం జనం ఇనుకపోస్తే రాలని తెగు సాయంత్రం నాలుగింటికి డిపో [illegible] డీటికే ఎక్కడలేని జన డిపోను ముట్టడించారు

డిపో యింకో [illegible] సిపాయిలు [illegible] నగా-పోలీసులు [illegible]మాయ్యారు. దుడ్డుకర్రల్తో.డిపోకు యూభైగజాల దూరంవరకు, మనిషి అనేవాడుండ కుండ తరిమేసి కర్రలు తిప్పుతూ, బెదిరిస్తూ పహరా యివ్వటం మొదలు పెట్టారు

సాహుకారుగారు డిపో తెరచి [illegible] నిలచి రెండు శేర్లకు మించకుండా చెప్పె. పోలీసు లతో మొదపట్టించి నెట్టిస్తున్నారు తొందరగా పొమ్మని. అరగంటైంది. ఆ గుంపులో అరవైయో పదైనా తగ్గ లేదు. గుంపులో గుసగుసానము బయలుదేరింది. అలసాల్ని సహించలేక ఒకాయన"ఏమండో సామీ! ఒక మనవి. అరగంటయిలల్లా మిల్లీ మూసెత్తారుగిందా, డిపోలు ఇలా యిత్తే యెప్పుడుకౌతాదు. బారా ఈ జనమంతా?" అన్నాడు ధైర్యంచేసి, వెంటనే. "ఏమ్పాపులేవోయ్! .. అందినవాడికే అందుతై" అన్నాడొక రత్తకాబుడు. "అందినవాడికే అందితే మిగిలోళ్ళ-తానో దాబూ?" అన్నాడొక ముసలి. "తూర్పుకితిరిగి దణ్ణం పెట్టండి ఈ రెండు గింజలు అమ్ముతానికే. మీరంతా వస్తున్నారని, ఇల్లు గుల్ల నీ పెమితున్నాం ఇంకా ఎవడి తాత సొమ్ము తేస్తే?" అన్నాడు షాహుకారు ముఖంచిట్లిస్తూ. ఆ నష్టపోతున్న సొమ్ము ఆ షాహుకారు పటానికికాదనీ; పైగా డిపోలు పేరుచెప్పి కరువు వన్నోకటి ప్రజలమీద బిజాయించి, కట్టలు కట్టలతో పెట్లు నింపుకుంటు న్నారనీ, పాపమా ముసలివాడికేమి తెలుసు! నిజమే నను కున్నాడు. ఆ దగ్గల్నాజీ మాటలు.

"అరైపోయింది డీ గొలు మూసేద్దామా" అన్నాడు షాహుకారు పోలీసులతో "సైతో. హంకా హొందుక్ మారాత్ శరమే దర్వాజా" అన్నాడు యెర్రటోపీ పెట్టుకొని కర్రలచేత పట్టుకున్నాయన. అనడమే తరువాయి తలుపులు మూసుకున్నాయి. ఇంకాయెక్కడి మూక అక్కడే వుండి పోయింది. యెవరికీ అందినట్లు కనబడదు. ఈ జనమంతా యేం [illegible] సంకాంతి [illegible] మైనా పండుగ తినేందుకు వాళ్ళ నోట [illegible] పిడికెడు బియ్యం దపుగా సఫలం చేస్తున్నారనే పేసకేనా, ఈ డిపోయి [illegible] యువకుడి [illegible] తీవ్రంగా చూస్తూ రాళ్లు వేయబోతున్నాడు కారు. ప్రజల్లో అలజడి బయలుదేరింది.

"ఏమండీ షాహుకారుగోరూ, మూసుకెల్లిపోతే—మా మాటేటండి?" అన్నాడొక ధైర్యంచేసిన మనిషి ముందుకొచ్చి. "మాకూ-సీడ్లోమూటే మూసేసిన రాసు వాలి ఇక్కడ మీరు సెల్లమెక్కను బతేసినా-లాభంలేదు." అని షాహుకారు జాటుతోపోతున్నాడు. కాని-పరిజనం చుట్టుముట్టేశారు

"షాహుకారుగోరూ-కనికారించండిబాబూ! పండగ నాడైనా పట్టెమంద తినిపించండిబాబూ! ఇంటిల్లి పాదీ మిమ్మల్ని తలుచుకుంటాం దాబూ!"

"ఒక్క శేరు బియ్యం."

"అర్ధశేరు"

"గిద్దెడు గింజలో" [illegible]

ఆ గోల్గోర్గెటలో [illegible] కొటి [illegible] కోటిదాక్షులు [illegible] కొయ్య [illegible] మాట.

షాహుకారును [illegible] పేట్లా పట్టుని [illegible] బుద్ధిహీనుడ [illegible] ఇక ఆ పురుషపుంగవుల [illegible] కార్యానికి.

టంకొట్టి వుని [illegible] పెడతామంటే - అం [illegible] సముద్రి తర గాల్లాగ [illegible] పంపరగా,పడగిడిపో [illegible] తూలిపోయారు; కొందరు [illegible] పడిపోయారు. ఈ తొక్కి [illegible] ఈ గుంపులాటలో [illegible]

గిదమెలో కాయపెట్టగానే [illegible] రామికి. దర్వాజా దగ్గర [illegible] లేదు; చెప్పుకు వినిపించలేదు. [illegible] లో పట్టుకొని లోపలికిపోయా [illegible] "సూరీ!" అని [illegible] ఆ రామీ! [illegible]

ఆగి [illegible] రాలేదు. బయటికొచ్చి. [illegible] [illegible] దానిన్నె సంపాదించుకొ[illegible]

"ఇంకా రానేమా! ఇందాక [illegible] బియ్యాంటొచ్చింది. పోలీసు [illegible] మద్దులు అల్లే పారిపొచ్చాం."

ఈ మాటలకామె కళ్ళు [illegible] నిండా యిన్నెనుంటు పోశాయి [illegible] "యెవరో డిపోదగ్గర పచ్చిపోయారట [illegible] మాటలు చెవుల్లో మాత్రమోగు[illegible]

పరుగెత్తుకుంది ఒకటే పరుగు [illegible] రామీ! అలా పరుగెడుతున్నావ్ [illegible] అని ఆ ఎవరో చాలామంది అడిగారు. [illegible] కడగొట్టు కష్టమైన ఆమెకు [illegible] ఎక్కడికా పరుగు? ఆమెకే తెలుసు [illegible]

అక్కడ - డిపో దగ్గర [illegible] పున్నారు. అర్థాడు జోపీలవాళ్ళు. గుర్రె[illegible] పెట్టుకొని, యేమిచేసేదో [illegible] చిరు నవ్వులు పెదవులమీద చిందులా [illegible] హఠాత్తుగా రామి వాళ్ళకు కనిపించింది [illegible] సప్పు?" ఆ ప్రశ్నకు సమాధాన [illegible] ఆ [illegible] "అమ్మా! సూరీ! [illegible] యువగెత్తి పిలుస్తుంది. మళ్ళీ. "యెవరు [illegible] ప్రశ్నించారు ఆఫీసరులు. ఈపాటికి [illegible] యివ్వలేదు

కాని - అక్కడేమిటది? యూభైగజాల తెల్లగుడ్డ ముసుగేసివుంది! ఆమెగుండె [illegible] ఆగిపోయింది. అక్కడికే, అప్పుడతో పోయింది పడుకొనున్న అమె చేస్తూతో కొంచెం తొలగించింది -

ఏమంది? అన్ని కోరికల్ని ఉపసంహరించి చివరకు "వోరి బువ్వయినా వొండుకోవా" అని అడిగిన సూరి.....

జయభేరి మోగింది--

జయభేరి మ్రోగింది జగతి యంతటను।
యువకుడా! జయము - మనకేనోయ్॥
ఫాసిస్టు హంతకుల - హతము చేసేదాక।
నిదుర హోరముకూడ - వదలి సాగుదమోయ్॥
వాదోప వాదాల - కిది వేళ కాదోయ్।
కదలిరావోయి నీ - సంశయము వదలి॥జయ

ఫాసిస్టు భూతాన్ని - పూడ్చి పెట్టుటకు।
భారతీయులు స్నేహ - పొందు గలుగుటకు।
[illegible] కదగట్లి - తుదముట్టి పోవుటకు।
[illegible] స్తాలు - సమసి పోవుటకు।
స్వాతంత్ర్య [illegible]గవు - సిడిల్లా పడిపడిగ।
కదలి రా యోధుడా - కదనరంగస్థానకు॥జయ

జాపాను రక్కసిని। చీల్చి చెండాడేక।
ఫాసిస్టు భూతాన్ని - పాతి పెట్టేక।
సామ్రాజ్యవాద మూ - మనకడ్డు తగిలేది?।
శక్తియంతా యుడిగ శిథిలమై యున్నట్టి।
సామ్రాజ్యవాదాన్ని - సాధించలేమా?।
వీర భారత జాతి - మనది మరువకు మోయ్॥
పిరికి [illegible]లు మనకు - వలదు వలదోయి॥జ॥

మనజాతి కెన్నడూ - మచ్చ తేవద్దోయ్।
దాసత్వము మనకు - తగదు తగదోయి।
జయమొ, వీరస్వర్గ, మో భీతి యింకేల?।
స్వాతంత్ర్య సాధనకు - మరిదారిలేదోయ్॥జయ

— కామ్రేడ్ అల్లూరి సత్యనారాయణ

Library's copy lacks p. 1-3

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

అన్యాయాలు - అక్రమాలు

★

అనంతపురంజిల్లా, నరసింహపల్లి అనేగ్రామంలో ...కిష్టారెడ్డి అనుధనిక భూస్వామి పేదరైతులపై అనేక ...రమాలు చేస్తున్నారు. ఒక సొంత బందెలదొడ్డి ...ట్టించుకొని, అందులో పేదరైతుల పశువుల్ని కట్టి ...వి. వాటి స్వంతదారులవద్ద నిర్బంధంగా బందిగ ...ాలు చేస్తూ వుంటారు. 23-12-42 న షుమారు ... పశువుల్ని అతడు 2 రోజులవరకు బంధించి, ...డవ రోజు బందిగ వసూలు చేసి విడిచిపెట్టారు.

ఫారెస్టు గార్డుల అన్యాయాలు

ఈ నెల 1 వ తేదీని కంభంతాలూకా, మదారు ...రె (కర్నూలు జిల్లా) గ్రామ రైతులు పదముగ్గురు, ...మ పశువుల్ని సమీపంలో వున్న అన్ రిజర్వు ఫారె...లో మేపు కొంటూంటే, ముగ్గురు ఫారెస్టుగార్డులు ...చ్చి పశువుల్ని దౌర్జన్యంగా రిజర్వులోకి తోలుకు ...యారు. పశువుల సొంతదారులవద్ద రు. 20 లం... తీసుకొని, వదలిపెట్టారు. ఈ అన్యాయాన్ని ...దించి స్థానిక రైతుసంఘ ప్రచారకులు ఫారెస్టు ...జరువద్దకు రాయబారం వెళ్ళగా, డిశెంబరు 18 వ ...దీని విచారణజరిగింది కాని, బీదరైతులకు న్యాయం ...రగడానికి బదులు, వారిపై కేసు బనాయించబడి, ...ట్టుకొన్న పశువుల్ని రైతులు దౌర్జన్యంగా తోలుకు ...య్యారని నేరారోపణ చేయబడింది.

గ్రామకరణం చేసే కు[illegible]నను

...తంగనలోయినచర్ల (పశ్చిమగోదావరి) గ్రామంలో ...పుడు వరమిచ్చినా, పూజారి వరమీయడంలేదు.

అక్కడి బంజరుభూముల్ని బీదరైతులకు పట్టాలపై ప్రభుత్వం యిచ్చినప్పటికీ కరణం మాత్రం కొలిచి యివ్వడంలేదు. స్థానికాధికారుల ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి, కరణం ఒక యెత్తువేశారు. పట్టాలులేని కొందరిని పురిగొల్పి, భూములు ఆక్రమించవలసిందని ప్రోత్సహిస్తున్నారు. రెండవ పంటకు సీజను సమీపిస్తోంది. రైతులు సాగుచేసుకోవడానికి అసమర్థులని రుజువుచేస్తే, ఏ భూస్వామికో భూములిచ్చేయ వచ్చునని కరణం యొక్క ఎత్తు

మొఖాసాదార్ల క్రౌర్యాలు

తిరువూరు తాలూకా (కృష్ణా) తుమ్మగూడెం గ్రామములో, మొఖాసాదార్లు, రైతుల సాగుకు అవసరమైన పంటచెరువులకు మరమ్మతులు చేయించకపోగా, రైతులు శిస్తులుచెల్లి చలేని స్థితిలోవున్నప్పుడు వారిపై దావాలువేసి, భూముల్ని వేలం వేయించుకొంటున్నారు. పట్టా ట్రాన్సుఫర్లుచేయక, క్రియదారుల్ని - విక్రియదారుల్ని కూడా దావాలలో యిరికిస్తారు క్రయదస్తావేజులుకూడా వారి యింట్లో. ప్రవాహారి చెరువుల మరమ్మతుకై రైతులు జిల్లా కలెక్టరుకు పిటీషన్ పెట్టుకున్నారనే కక్షతో, సమీపంలో వున్న అడవిని నరికించి, రైతుల పశువులకు గ్రాసంలేకుండా చేస్తున్నారు. నరికించినచోట బీటిని లేబర్ డిపార్టుమెంటుకి స్వాధీనంచేసి, రైతులలోను - కూలీలలోను చీలికలు కలిగిస్తున్నారు.

సాముదాయక జరిమానాలు

★

ప్రభుత్వ నిర్బంధ విధానాన్ని సహించలేక, క్రోధావేశంలో, కొందరు అరాజక చర్యలలో పాల్గొన్నందుకుప్రభుత్వాధికారులు అనేక గ్రామాలపై సాముదాయక జరిమానాలు విధించి, వాటిని గ్రామస్థులందరి నుండి, అతిక్రూర పద్ధతులతో వసూలు చేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా....గ్రామంలో రాత్రులు నిద్రపోయేవారిని సహితం లేపి తీసుకొనివెళ్ళి తక్షణం చెల్లించవలసిందని నిర్బంధించారు. ఇతర వూళ్ళకు పోయి, డబ్బుతెచ్చుకుంటామంటే, వారిని రివెన్యూ ఇన్‌స్పెక్టరు ఆఫీసులో, ఆహారం సహితంలేకుండా సాయంకాలంవరకు నిర్బంధించారు మగదిక్కులేని ఒక అనాథస్త్రీ యింట్లో ప్రవేశించి, అన్నపుపాత్రను పొయ్యిమీది క్రిందికి పడతోశారు పన్ను చెల్లించుటకు వాయిదా అడిగిన వారిని, డిఫెన్సు రూల్సుక్రింద కొరడాదెబ్బలు విధించబడతాయని బెదరించారు. ఆ గ్రామ కరణం ఒక స్త్రీని దుర్భాషలాడి, ఆమెవద్ద పన్ను వసూలు చేయదలిచారు కాని, ఆమె కఠినంగా జవాబుచెప్పి, తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంది. స్థానికపార్టీ (కమ్యూనిస్టు) కమిటీ సభ్యుడు వాయిదా కొరకు అధికారులవద్దకు వెళ్లితే, అతని నానా దుర్భాషలాడి, అవమానపరిచారు.

అరాజకోద్యమం క్రమంగా క్షీణిస్తూన్న యీ రోజులలో, స్థానికాధికారులు జరిపే యిట్టి ఘోరాలు ప్రజలను రెచ్చగొట్టి, వారిలో జపాన్ అనుకూల భావాలను రేకెత్తిస్తాయి.

ఇట్టి అక్రమాలను ప్రజలు జయప్రదంగా యెదుర్కోవాలంటే, దేశ రక్షణను బలపరుస్తూ, జాతీయ ప్రతిఘటనకు పూనుకొనే కార్యక్రమంపై ప్రతి గ్రామంలోను ఐక్యత యేర్పడాలి.

బెజవాడ తాలూకాలో జరిమానాలు

బెజవాడ తాలూకాలో 9 గ్రామాలపై మద్రాసు ప్రభుత్వం సాముదాయిక జరిమానాలు విధించింది. ఎవరో కొందరు చేసిన చర్యలకు గ్రామస్థులందరివద్దను జరిమానాలు వసూలుచేయడం న్యాయంకాదనీ, రైతు సంఘంయొక్క కార్యక్రమం విధ్వంసక చర్యలను వ్యతిరేకిస్తుందనీ, కాబట్టి జరిమానాలు రద్దుచేయవలసిందనీ, ప్రభుత్వాన్నికోరుతూ పెనమకూరు, తాడిగడప, నిడమానూరు, ఎలికేపాడు కొండపల్లి పెనమలూరు, తోట్లవల్లూరు గ్రామస్థులు మహజర్లపై సంతకాలుచేసి పంపించారు.

కిరసనాయిల్ దొరక్క... జరిమానా

డిశంబరు 27 న గుడివాడ తాలూకా (కృష్ణా) కొన్నపాడు, ఇందుపల్లిపాడు రైతులు, గన్నవరం తాలూకా కొయ్యగూరపాడు రైతులు, కలిసి, కిరసనాయిల్ దొరకనందున, లైట్లు లేకుండా బండ్లు కట్టుకొని వెళ్తూంటే, నూజివీడు పోలీసులు నచ్చి వారిపేర్లు వ్రాసుకొని, వారిపై కేసులుపెట్టారు జనవరి 6 వ తేదీని గన్నవరం సబ్‌మేజిస్ట్రేటు కోర్టులో కేసు విచారణకొచ్చింది. రైతులు యదార్థం చెప్పుతామంటే, తప్పు తెలియకచేశామనిచెప్పండి శిక్షవుండదని కోర్టులో పోలీసులు నమ్మించారు. రైతులావిధంగా చెప్పారు. ఫలితం, బండి 1కి రు 1 చొప్పున జరిమానా విధించబడింది.

★

క్షామపరిస్థితులు

నూజివీడు తాలూకా జమీందారీ ప్రాంతం. చాలా ...నుంచి చెరువులకు మరమ్మతులు లేవు. సకాలంలో వర్షాలు కురియక, పైరులు పాడైపోయాయి. ...లో క్షామపరిస్థితులు లేర్పడ్డాయి. రైతుల జీవనా...కవసరమైన అడవుల్ని జమీందార్లు, చట్ట...రుద్ధ అన్యాక్రాంతంచేసి, బొగ్గుకు అమ్మివేస్తు...రు. రైతుల భూములు అనేక సంవత్సరాలుగా ...తులు మారుతూన్నప్పటికీ, పట్టా ట్రాన్సుఫర్లను ...మీందార్లు, మొఖాసాదార్లు, అమలుపరచుట లేదు. ...సెంబరు 24 న తాలూకారైతుసంఘం సమావేశమై, ...తులకు పూర్తిరెమిషన్ కావాలనీ, అడవుల అన్యా...క్రాంతం అరికట్టాలనీ పట్టాట్రాన్సుఫర్లు అమలు జరపాలనీ, ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది.

సమిష్టి వ్యవసాయ క్షేత్రం

సంగం జాగర్లమూడి (తెనాలి తాలూకా) సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ, కూలీలు ఐక్యత [illegible] పొందుతున్నారు. ఈ యేడు ...గుచేసిన భూమి య. 2-87 లు. అందులో పండిన ...న్యం 3 పుట్ల వొకఅంకెం. సభ్యులు తమతమపనిని ...ట్టి, 54 గురు 30 మానికెల వంతున, 12 గురు 20 ...నికెల వంతున, పంచుకున్నారు. భూమికి శిస్తు ...గైరా సభ్యుల నుండి వసూలు చేయడానికి, గడ్డి ...మ్మగా వచ్చిన సొమ్మును రిజర్వు ఫండుగా వుంచ...ను నిర్ణయించబడింది.

ధాన్యపు ధరలకు కంట్రోలుకావాలి.

రైతుల క్షేమం కోరి, ధాన్యపు ధరలకు కంట్రోలు ...క్కర్లేదని ప్రభుత్వం వాదిస్తోంది. కాని, నందిగామ ...లూకా రైతుసంఘం 2-1-43 న సమావేశమై, కొద్ది ...క్తులు ధాన్యం నిలువచేయుటవల్ల, బీదరైతులు అధిక ...రలకు కొనుక్కొని ఎన్నో బాధలు పడుతున్నారనీ, ...ట్టి ధాన్యానికి కూడా కంట్రోలుఏర్పరచవలసిందనీ, ...రుతూ తీర్మానించింది.

కమ్యూనిస్టు ముద్రణాలయంపై బాంబు ప్రయోగం

"జనవరి 2 వ తారీకు తెల్లవారుఝామున "న్యూ ఏజ్" ముద్రణాలయం (బొంబాయి) యొక్క యంత్రపు గదిపై ఒక బాంబు విసరబడింది ఖేత్వాడీలో వున్న యీ ముద్రణాలయం భారత కమ్యూనిస్టు పార్టీకి చెందినది. యంత్రాగారాన్ని ధ్వంసంచేసి, భారత కమ్యూనిస్టు పార్టీ పత్రిక అయిన "పీపుల్సు వార్" ప్రచురించబడకుండా చేయడానికే యీ ప్రయత్నమని స్పష్టంగా తెలుసుకోవచ్చు. గదియొక్క కిటికీ పూర్తిగా నాశనమయింది. కిటికీ ద్వారం విరిగిపోయింది. లోపల వున్న అనేక ఎలక్ట్రిక్ బల్బులు ముక్కలు ముక్కలయాయి. అదృష్టవశాత్తు, కంపోజిటరులు చేయగలిగినది యింతే. యంత్రానికేమీ దెబ్బ తగులలేదు.

"చిత్తశుద్ధిగల ఏ దేశభక్తుడూ ఇంత దారుణమైన పని చేస్తాడని కమ్యూనిస్టుపార్టీ భావించదు పార్టీతో ఎంత తీవ్రమైన అభిప్రాయ భేదాలున్నప్పటికీ. ఏ స్వాతంత్ర్యప్రియుడూ ఇట్టి అఘాయిత్యానికి ఒడిగట్టడు. జపానుకు అనుకూలంగా ప్రజలలో అపజయభీతిని, గాభరాను, అరాజకాన్ని, వ్యాపింపజేస్తూన్న పంచమాంగదళంవారే యీ పనిని చేసివుండాలి. వారి పంథాను పార్టీ ఎల్లప్పుడు, ఎడతెగకుండా, ఎదుర్కొంటూంది.

"పంచమాంగదళంతో కాంగ్రెస్ సోషలిస్టులు చేతులుకలిపి, కొత్తబలాన్ని ఇచ్చారు. జాతీయైక్యతగాని, జాతీయ ప్రభుత్వంగాని, జాతీయ రక్షణగాని, ఈ పంచమాంగదళాని కక్కర్లేదు కాంగ్రెసు నాయకుల విడుదలనుకూడా వారు కోరరు. ఇవన్నీ జపాన్ వ్యతిరేక పోరాటాన్ని బలపరుస్తాయనీ, జపానుకు ఆటంకాలు కలిగిస్తాయనీ. వారి భయం. తమకు వ్యతిరేకంగా పోరాడే సంస్థలలో, కమ్యూనిస్టుపార్టీ ఒక్కటే నిర్మాణయుక్తమైన శక్తి అని వారు గుర్తించారు. జపాన్‌ను ప్రతిఘటించడానికి, స్వాతంత్ర్యాన్ని సాధించడానికి, కమ్యూనిస్టుపార్టీ భారతీయుల్ని సమీకరించగలదని వారు తెలుసుకున్నారు. దేశరక్షణల్ని విధ్వంసం చేసేవారిని ప్రజలయెదుట బహిరంగపరచి, వారి దేశభక్తి బురఖాను తొలగింపజేస్తుందని తెలుసుకున్నారు. కనుకనే తమ యజమానులకు సహాయం చేయడానికి వారు బాంబు ప్రయోగాలు చేస్తున్నారు. కలకత్తాలో నివసించే మన సోదర భారతీయుల్ని రక్త ప్రవాహంలో ముంచుతూన్న జపాన్ దుండగీండ్లకు సహాయం చేయడమే ఈ పంచమాంగదళపు ఉద్దేశం.

"ఇటీవల దేశంలో జరిగిన ఘటనల్ని గురించి చిత్తశుద్ధిగల ప్రతి దేశభక్తుడూ ఆలోచించవలసిందని కోరుతున్నాను జపానుదాడి మన దేశాన్ని సమీపించే కొద్దీ పంచమాంగదళం వెనుకపార్శ్వంలో పోటు పొడుస్తూంది. ప్రజలలో భీభత్సం వ్యాపింపజేయడానికి వీరు లూటీలు, కలహాలు పురిగొల్పుతున్నారు ఈ కార్యక్రమంలోనే ఒక భాగంగా, కమ్యూనిస్టుపార్టీ యొక్క నిర్మాణసంస్థలపై దాడిచేస్తున్నారు ప్రజలపై వీరు ప్లాను ప్రకారం జరిపే దాడులలో, కమ్యూనిస్టు ముద్రణాలయంపై బాంబు ప్రయోగం ఒక భాగం. జపాన్ దండయాత్రకు సహాయపడాలని వాంఛించని ప్రతి దేశాభిమానీ యీ చర్యను ఖండించవలసివుంది. ఈ పద్ధతులు, సామ్రాజ్యవాదంపై దేశభక్తులు జరిపే పోరాటంకాదు కొత్త యజమానికి స్వాగతమీయడానికి దేశ ద్రోహులు జరిపే సన్నాహాలు. ప్రజలు వీటిని ఖండిస్తూ, పంచమాంగదళాన్ని ప్రజలను౦డి వేరు చేయకపోతే, యిట్టి దౌర్జన్యాలు ప్రతిచోట ఇంకా యెక్కువౌతాయి దేశ ద్రోహులపై పార్టీ జరిపే పోరాటం యిట్టి చర్యలవల్ల యేమాత్రం తగ్గదని వారు తెలుసుకోవాలి. అయితే ప్రజలు ఐక్యతతో పంచమాంగదళంవారిని వెతికి పట్టుకొని, వారి బలాన్ని నాశనం చేస్తేనేగాని యివి పూర్తిగా ఆగవు."

— పి. సి. జోషి,
కార్యదర్శి.
అఖిల భారత కమ్యూనిస్టుపార్టీ.

★

కూలీ - రైతుల ఐక్యతా విజయం

అనేక గ్రామాలలో రైతులపై జరిగే అన్యాయాలకు హద్దులేకుండా పోతుంది. కాని కొన్ని గ్రామాలలో రైతులు - కూలీలు ఐక్యతతో తమ హక్కుల్ని సాధించుకొంటున్నారు పెద్దిపాడు (కృష్ణా జిల్లా)లో, రైతులు,కొతల ఆదుర్దాలో,కూలీలకు కూలి 0-12-0, 0-14-0 వరకు పెంచి, కోయించుకున్నారు, కాని, పైరు కుప్పలువేసిన తరువాత, నూర్పుళ్లు వగైరా పనులకు, కూలి రేటు చాలవరకు తగ్గించివేశారు. కూలీలు జీవితావసరముల ధర విపరీతంగా పెరగడంవల్ల, పై రేట్లు యివ్వాలన్నారు. 24-12-42 న గ్రామరైతు సంఘం తరపున కొందరు, గ్రామ కూలీ సంఘం తరపున కొందరు కలిసి సమావేశమై, బస్తా ధాన్యం యెన్ని రూపాయ లమ్మితే అన్ని అణాలు కూలి యివ్వడానికి తీర్మానించుకున్నారు. దానిప్రకారం 0-10-0 రేటు నిర్ణయించబడింది. కూలీలు యిందుకు అంగీకరించారు.

బాపట్ల తాలూకా, జూపూడి గ్రామంలో, నూర్పిళ్ళకు కూలి ఎక్కువ చేవలసిందని 24-12-42 న 260 మంది కూలీలు సమ్మె ప్రారంభించారు. స్థానిక పార్టీ సభ్యుల కృషిఫలితంగా, రైతులు చుట్టుప్రక్కల ఉండే గ్రామాలలో యిచ్చే రేటు (శేఖ్ పాలకట్టు)కు అంగీకరించి, రెండు పూటలు భో[illegible]నికి యివ్వవద్దారు. సమ్మెదారు కోర్కెలు[illegible] మొదటకొందరు ధనికరైతులు మొం[illegible] పట్టినా, తీవ్ర ప్రచారం యొక్క ఫలితంగా[illegible] అంగీకరించారు.

కాల్లిపర ([illegible] తాలూకా) గ్రామంలో కూలీలు బంజరుభూముల సాగుకు ప్రభుత్వానికి అర్జీలు[illegible] తెలియక పంచాయతీదొడ్డ ఈనాముకూడా [illegible] ప్రారంభించారు. ఈ విషయాన్ని[illegible] డివిజనల్ ఆఫీసరుకు తెలియ[illegible] కూలీలకు క్రసాము నేర్పు[illegible] రోజున తప్పుకొరిగి, రైతుల్ని[illegible]

పుస్తక పరిచయం

'కామ్రేడ్ స్టాలిన్'

రచయిత : విద్వాన్ విశ్వం

దొరకుచోటు నవ్యసాహిత్యమాల, అనంతపురం : వెల. అరణాలు

నవ్యసాహిత్య మాలలో ఇది 12 వ గ్రంధం. "అన్ని విధాలా అధ్వాన్నంగా వున్న పరిస్థితులలో ప్రచురణ చేయాలంటే మాతాత వీగొస్తున్నాడు" అని సంపాదకులు వ్రాసిన దానినిబట్టి, ఎట్టి కష్ట పరిస్థితులలో ఈ పనికి పూనుకు తెచ్చారో స్పష్టం అవుతుంది.

ఈ చిన్ని పొత్తంలో, స్టాలిన్ జీవితం, అతని జీవితంతో సన్నిహితంగా వున్న రష్యను విప్లవ జీవిత విశేషాలతో గలిపి ఇచ్చారు. భాష అతిమార్ధవంగా, సాఫీగా పరుగెత్తింది. విషయం కూడ సూక్ష్మంలో మోక్షం అన్నట్లు, స్టాలిన్ జీవితాన్ని సమగ్రంగా ఈయ ప్రయత్నించారు.

కాని ఈ క్రింది విషయాలను గమనించాలి.

(1) 16 వ పేజీలో "పిల్లంతానరే నరోద్నిక్షులు. పూరా రైతుపార్టీ. యధాప్రకారం పాతకాలానికి వెళ్లి గ్రామపునర్నిర్మాణము చేసుకొందాం, అసలీ పెట్టుబడిదారి పద్ధతే వనిక్రిరాదంటారుగనా" అని నరోద్నికులను గురించిన వివరాలు సరిపోవు. "పూరా రైతుపార్టీ" అనడం తప్పుదోవకు దారితీస్తుంది.

'వరోగ' అంటే ప్రజలు దానినుండే నరోద్నిక్ అనే పదం వచ్చింది. జారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను రెచ్చగొట్టాలని వీరు ప్రయత్నించిన మాట నిజమే వీరు విప్లవ మేధావులయినా, రైతు వేషాలు వేసుకొని పల్లెలకు వెళ్లారు. కాని వీరికి రైతాంగంలో పలుకుబడి లేక పోయింది కారణం వీరు రైతులను సరిగాఅర్థంచేసికొనక పోవడమే. వీరు ఒకానొకదశలో ప్రజలులేకుండానే, తామే ఒంటరిగా జారు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఇదే వీరు గావించిన తప్పులకు పునాది.

(2) ట్రాట్స్కీని గురించి. 27 వ పేజీలో "ట్రాట్స్కీ లెనిన్‌తో చాలతూర్లు వేర్పడుతూనే వచ్చాడు....కాని లెనిన్ ట్రాట్స్కీని వదలిపెట్టకుండా అతనితో పని జరుపుకొని పోయేవాడు"

"ట్రాట్స్కీయే మిలటరీవేత్త అయినా, పాపం కేవలం అతను ఆదేదృష్టితోనే చూచేవాడు." ఇలాంటివి చాలా అపోహకు దారి తీస్తాయి. లెనిన్ ఎన్నడూ, ట్రాట్స్కీని విమర్శించకుండా, ట్రాట్స్కీని బయట పెట్టకుండా వదలిపెట్టలేదు. ట్రాట్స్కీ చేసిన విధ్వంసక చర్యలకు ఉదాహరణగా ఇదిచాలు.

1918 ఫిబ్రవరిలో బ్రెస్ట్-లిటావ్‌స్క్ రాయబారాలు ట్రాట్స్కీవల్ల విఫలమయాయి. సెంట్రల్ కమిటీ తరఫున లెనిన్, స్టాలిన్‌లు సంధి చేసుకు రమ్మని పదే పదే చెప్పారు. కాన్ఫరెన్సులో ప్రతినిధుల కర్తృత్వము కైన ట్రాట్స్కీ, [illegible] సూచనలను ధిక్కరించాడు. జర్మనీ సూచనలను అంగీకరించ వద్దని చెప్పటమేగాక, సోవియటు రిపబ్లిక్ [illegible] చేయదని, సైన్యాలను సమీకరించకుండానే [illegible] కూడా తెల్పి ద్రోహం చేశాడు

ఒక దేశంలో మాత్రమే విప్లవం విజయవంతం [illegible] రివల్యూషన్ (శాశ్వత విప్లవం) [illegible] హేతురహితమయిందో చరిత్రయే [illegible]ంది. ఇలా చెప్పాలంటే చాలా

ఇంతే గాక, 37 పేజీలో "లెనిన్ చనిపోతూ ఒక వర్మానా వ్రాసిపోయాడు. దానిని కేంద్ర సమితిలో చదివినారు. అందులో ఆయన వ్రాసినాడట. 'మన పార్టీలో అధికారం స్వీకరించడాని కిద్దఱే సమర్థులు. ట్రాట్స్కీ, స్టాలిన్. అందులో ట్రాట్స్కీ చాల సమర్థుడు. కాని బోల్షివిక్కు కాడు' అని ఇది కొందరు అవునంటారు; కొందరు కాదంటారు."

పార్టీ అనేది ఒకరి స్వంత ఆస్తి కాదు. అందుచేత లెనిన్‌కు కూడా అది తాతగారి ఆస్తికాదు అందుచే 'వర్మానా' అనే అభూత కల్పనను ఎత్తుకోవడం అనవసరం. అందులో బోల్షివిక్కు కాని ట్రాట్స్కీకి, యెంత సమర్థుడైనా (ఇదీ సందేహమే. బోల్షివిక్కు పార్టీయే చెబుతుంది యితని అసమర్థత.) పార్టీలో స్థానం యెలా వుంటుంది. పార్టీచే కొనిరాబడిన విప్లవ ఫలితాలను, బోల్షివిక్కు కాని (చివర రోజులలో అంటే 1917 నుండి బోల్షివిక్కులలో చేరినా, చర్యలు మాత్రం తద్విరుద్ధం) ట్రాట్స్కీ చేతులలో యెలా పెడతాడు?

ట్రాట్స్కీని గురించి యిలా మెత్తమెత్తగా వ్రాయడము పనికిరాదు. "ట్రాట్స్కీ పార్టీలోని ప్రవర్తన చూస్తే అయ నెట్లా బోల్షివిక్కు కాడో, లెనిన్‌తో యెంత భేదపడుతూ వచ్చినాడో అవగత మవుతుంది," అనడంకంటె, పార్టీని మొదటినుండి యెదుర్కొని దాని విచ్ఛిన్నానికి యెలా ప్రయత్నించాడో స్పష్టంగానైనా తెలిపి యుండాల్సింది. అలాగే అంతర్యుద్ధకాలములో ట్రాట్స్కీ మిలిటరీ పరాభవాలకు ఎలా కారకుడయ్యాడో, స్టాలిన్ యెలా విషమ పరిస్థితులలో మిలిటరీ విజయాలను కొనితెచ్చి, దేశాన్ని కాపాడాడో తెలియపరచి యుండవలసింది. ట్రాట్స్కీ మొదలైన వారిని గురించి చెబుతూ లెనిన్, యిలా అన్నాడు : "మన మధ్య సంస్కారవాదులను, మెన్షివిక్కులను పెట్టుకొని, శ్రామికవర్గ విప్లవంలో విజయాన్ని సాధించడం అసాధ్యం ఆ విజయాన్ని నిలబెట్టుకోడం అసాధ్యం."

(3) విరోధ శక్తులను దునుమాడుటను గూర్చి "అంతా దేశం కోసమేనని చల్లగా చంపు తుంటాడు కావలెను" (40 వ పేజీ) అనేది బాగాలేదు. పంచమాంగ దళాన్ని, విద్రోహులను నశనం చేయకపోవడంవల్ల ఫ్రాన్సు మొదలైనవాటికి బట్టినగతి; వారిని కూల్చడంవల్ల సోవియటు రష్యాలో నేడు ఎట్టి అవమరములేక ప్రజలైక్యతతో పోరాడే విధానమూ, పోల్చి చెప్పాలిసింది.

(4) అలాగే, ఫిన్లండుపై యుద్ధానికి (40వ పేజీ) గూడ, సరియైనమూలకారణాలను ఈయలేదు. సామ్రాజ్యవాదులు ఫిన్లండును వేదికగా నుపయోగించి, రష్యాపైకి యుద్ధాన్ని త్రిప్పాలని ఎలా ప్రయత్నించారో, ఆ ప్రయత్నాల ఫలితంగా ఫిన్లండే ఎలా మొదట రెచ్చగొట్టిందో తెలుపవలసింది.

ఈ పై విషయాలను మాత్రం మనసుకొపెట్టుకొని పాఠకులు ఈ గ్రంథం చదివితే, ఇది వారికెంతో సహాయకారిగా వుంటుంది.

అభ్యుదయ రచయితలకు విజ్ఞప్తి

★

నేడు ప్రపంచమంతటా అభివృద్ధి శక్తులకూ, అభివృద్ధి నిరోధక శక్తులకూ జరుగుతున్న చావు బ్రతుకుల సంగ్రామం నూతనోద్యమా లెన్నిటినో ముఖ్యంగా పనిచేస్తూవుంది ఈ సంగ్రామంలోనే భవిష్యత్తుకు పునాదులేర్పడుతున్నాయి. మన అభివృద్ధో, లేక—అధఃపతనమో—ఇప్పటి మన కృషి మీదనే, ఆధారపడి వుంటుంది. సమాజంలోని ప్రతిశక్తి ఈనాటి అభ్యుదయ నిర్మాణ కృషికి చేయూత నివ్వాలి.

మన సారస్వత రంగంలో హేమాహేమీలు వెలిశారు. అద్భుతమైన సాహిత్యాన్ని, తీక్ష్ణమైన విమర్శనా శక్తిని ప్రదర్శించారు. కాని ఎన్నో కారణాల వల్ల వీరికృషి నిర్మాణయుక్తంగా సాగలేదు. 'ఎవరికి వారే, యమునాతీరే'—అన్న పద్ధతిలోనే నేటివరకు ఆంధ్రసాహిత్య కృషిసాగింది. కాని, ఆంధ్రభూమిలోగల సాహిత్య శక్తుల్ని సంఘటితపరచి, సామాజికాభివృద్ధికి-నిజం చెప్పాలంటే సామాజిక-ఔన్నత్యానికి-తోడ్పడే పద్ధతిని జరుగలేదు. ఇక మీదట కూడా ఇదే గతి అయినట్లయితే, ఇతర జాతులకు మనమెంతో వెనుకబడక తప్పదు. ఏ ఆంధ్రుడూ దీనిని సహించలేడు. కాబట్టి ఇకమీదట సమాజంలో జరుగుతున్న మార్పుల్ని గుర్తించి, చరిత్రను, మానవ సమాజంలో బయటపడే సూత్రాల్ని, ఆధారంగా తీసికొంటూ, సంఘాభివృద్ధికి దారిచూపగల సారస్వతం కావాలి. ఈ సారస్వతాన్ని నిర్మించడం రచయితల విధి. ఈ విధిని నెరవేర్చిననాడే రచయిత జన్మసార్థకం కాగలదు.

భారతదేశంలోని అభ్యుదయ సాహిత్య శక్తుల్ని సంఘటిత పరచడానికి ఇదివరకే ప్రయత్నం ప్రారంభమయింది. ఇతర రాష్ట్రాలు ఈ విషయంలో అప్పుడే ముందుకు సాగిపోతున్నాయి. ఈకృషి మనలోకూడా ఆశను, ఆత్మ విశ్వాసాన్ని, కలిగించింది. దాని ఫలితంగా తెనాలిలో అభ్యుదయ రచయితల మహాసభ ప్రయత్నాలు ప్రారంభమయాయి. ప్రప్రథమంగా సమావేశమవుతున్న అభివృద్ధి రచయితల మహాసభకు ప్రతినిధులుగావచ్చి, సభ్యులుగాచేరి జయప్రదంగా తోడ్పడగలరని ఆశిస్తున్నాము.

మహాసభ నాటికి ఒక సంచికను ప్రచురింప దలచాము. ఇకమీదట నిర్మాణం కావలసిన అభ్యుదయ సారస్వతానికి తొలిపలుకుగా వుండడమే సంచిక యొక్క ఉద్దేశము.

అభ్యుదయ సారస్వతమంటే ఏమిటి? సంఘ విమర్శన, మార్గ సూచన - ఈ రెండు బాధ్యతల్ని సారస్వతం ఎలా నిర్వహించాలి? సమాజంలో శాంతి, సౌఖ్య, అభ్యుదయాలను స్థాపించడంలో సారస్వతం ఎలా తోడ్పడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడమే సంచికయొక్క ఉద్దేశం.

అభ్యుదయాన్ని కోరే ప్రతిరచయిత, సారస్వతంలో ఆయాఅంశాలమీద సవిమర్శక వ్యాసాలు, అభ్యుదయ సారస్వతానికి మార్గదర్శకంగా ఉండగల కథానికలు, నాటికలు, గేయాలు వ్రాసి జనవరి 20 వ తేదీలోగా పంపాలని కోరుతున్నాం. (15 వ తేదీలోగా అని మొదట అనుకున్నాము. కాని, మరికొంత ఎక్కువ గడువు ఇవ్వడం కోసం తేదీని మార్చాము.)

అభివృద్ధిని కోరే రచయితలందరు సంపూర్ణ సహకారంతో నూతన సారస్వతాభివృద్ధికి చేయూత నిమ్మని [illegible]ం.

వేదాంతం లక్ష్మీనారాయణ,
బి. ఏ., ఎల్. ఎల్., బి.,
[illegible]
చదలవాడ పిచ్చయ్య,
(కన్వీనర్ల తరఫున.)

పోలీసుల జబర్దస్తీలు

పందలపాక (తూర్పు గోదావరిజిల్లా)లో కామ్రేడ్ శీరంశెట్టి అప్పలస్వామి యింటిని రామచంద్రపురం పోలీసు యిన్‌స్పెక్టరు 16-12-42 తేదీని సోదాచేసి యేమీ దొరకనందున, యిన్‌ఫర్మేషన్ కొరకు వచ్చాన చెప్పి వెళ్ళిపోయాడు. కాని 21-12-42 న అతడే తిరిగి కామ్రేడ్ అప్పలస్వామి యింటిని సోదాచేసి మొదటిసారి చూచిన 21 పుస్తకాలను (నిషేధించబడనివి) స్వాధీనం చేసుకున్నాడు. పుస్తకాల లిస్టు అడిగినప్పటికీ యివ్వలేదు.

జపాను వస్తే, ఫరవాలేదు!

18-12-42 తేదీన సత్తెనపల్లి తాలూకా (గుంటూరు జిల్లా) అచ్చంపేటలో కామ్రేడ్స్ రామకోటి, మీరా, సాహెబు కలిసి "రష్యా - జర్మనీయుద్ధం" అనే బుర్రకథ చెప్పడానికి వెళ్ళారు. అనేక వందలమంది ప్రజలు కథ వినడానికి సమావేశమయారు ఇది అచ్చటి పోలీసు ఉద్యోగస్థులకు కంటకింపుగా తోచింది. కథ చెప్పే ముగ్గురిని, తాలూకా యువజన సంఘ కార్యదర్శిని సబ్ ఇన్‌స్పెక్టరు పోలీసు స్టేషనుకు పిలిపించాడు. అక్కడ జరిగిన చర్చ సందర్భంలో, జపాన్ వస్తే, యేమీ ఫరవాలేదు! అని సబ్ ఇన్‌స్పెక్టరు అన్నాడు. తాలూకా యువజనసంఘ కార్యదర్శియొక్క జేబులోవున్న సంఘముదా ఒక జరిమానాల మహజరును లాక్కున్నాడు. ఆ రాత్రి యీ నలుగురినీ లాకప్‌లో వుంచి, మరునాడు సర్కిల్ యిన్‌స్పెక్టరువద్దకు తీసుకెళ్ళాడు. సర్కిల్ [illegible] పుస్తకాన్ని పరిశీలించి, సాయంత్రం గం॥ 6-30 ని. లకు వదిలి పెట్టాడు.

ఇంటి తలుపులు పీకి వేశారు

23-12-42 తేదీన గుంటూరు తాలూకా, తుళ్లూరు గ్రామానికి దాదాపు 20 మంది పోలీసు సిబ్బంది వచ్చి, కామ్రేడ్ లక్ష్మీనారాయణ యింటిని సోదా చేశారు. అతడు గ్రామాంతరం వెళ్ళడంవల్ల తాళం వేయబడిన యింటి తలుపుల చెక్కలు ఊడబెరికి, యింట్లో చొరబడి పెట్టెలు బద్దలుకొట్టారు. డిప్యూటీ సూపరింటెండెంటు సమక్షంలోనే యిది జరిగింది. ఆ రోజునే ఒక తుళ్ళూరు స్కూలు మాష్టరు యింటినికూడా సోదా చేశారు. ఈ సోదాలలో అభ్యంతరమున్న పుస్తకాలు గాని, వస్తువులుగాని, యేమీ దొరకలేదు.

లాక్కున్న కాగితాలకు రసీదు అయినా లేదు

25-12-42 న తేదీన కామ్రేడ్స్ రహీం, దశరథ రామయ్య, బుచ్చి (నెల్లూరుజిల్లా) నుండి బయలుదేరి కొడవలూరు రోడ్డున వెళ్తుండగా, బుచ్చి సబ్‌యిన్‌స్పెక్టరు - ఒక పోలీసు కానిస్టేబులు వచ్చి, 1 గంటసేపు వారి సంచులు సోదా చేశారు. మైసూర్కి పంపే మహజరు, పీటి దరఖాస్తు ఫారాలు లాక్కున్నారు. [illegible]

కిరసనాయిలు దొరకక పడే అవస్థలు

కిరసనాయిలు దొరక్క రైతులు తమ యిండ్లకు దీపాలు వెలిగించడం అసాధ్యమౌతోంది. కాని పోలీసులు వీరి యిబ్బందులేవో పట్టించుకోక, రైతులపై జబర్దస్తీలు చేస్తున్నారు. డిసెంబరు 24 రాత్రి కొమరవోలు (కృష్ణా) వద్ద 15 ఖాళీ బళ్ళను, 2 మనుష్యులతోవున్న బళ్ళను తెల్లవారుఝామువరకు ఆపివేశారు. గన్నవరంవద్ద కొంతమంది రైతులపై కేసులు పెట్టారు.

కామ్రేడ్ వద్దాది అరెస్టు, విడుదల

ఆంధ్రరాష్ట్ర మ్యునిసిపల్ వర్కర్సు యూనియన్ యొక్క ఆర్గనైజరుగా పనిచేస్తూన్న కామ్రేడ్ వద్దాది సూర్యనారాయణ జనవరి 4 వ తేదీని పెద్దాపురంలో అరెస్టు చేయబడ్డాడు.

జనవరి 7 వ తారీఖున పెద్దాపురం మ్యునిసిపల్ కార్మికుల ప్రదర్శనం ఫలితంగా, కామ్రేడ్ వద్దాది విడుదల చేయబడ్డాడు.

[illegible] ఐక్యత! ఐక్యత!! ఐక్యత!!!

[illegible] ఇదే వినాదం. ఇండియా, [illegible], బ్రిటన్, అమెరికా-ఇదీ - అదీ [illegible] చేస్తున్నది ఐక్యతకొరకే. [illegible] విషయంలో [illegible] వర్గాల వైఖరిని పరిశీలిస్తే చాలా [illegible]గా వుంటుంది.

బ్రిటిషు ప్రభుత్వం చెప్పేది ఐక్యత. దాని ఉద్దేశం [illegible] బ్రిటిషు సామ్రాజ్యాన్ని [illegible] ఇండియా కోరేది ఐక్యతే ఉద్దేశం [illegible] కాదు- [illegible] బ్రిటిషు సా[illegible] బిడ్డలు [illegible] ఉద్దేశం అమెరికా ప్రభుత్వం [illegible] ఐక్యత [illegible] బ్రిటిషు సామ్రాజ్యం [illegible] కాదు, ఇండియావిముక్తి కాదు, [illegible] అందరూ పున [illegible] సాధనం ఒకటే అయినా, [illegible]

మరో విశేషం

[illegible] విశేషం వీటిలో ఒకొక్క దేశాన్ని తీసుకొని, ఈ ఐక్యత విషయంలో [illegible] వైఖరిని పరిశీలించి చూస్తే [illegible] చిత్ర [illegible]గా వుంటుంది.

[illegible] ఇండియా ప్రభుత్వం [illegible] అన్ని పార్టీలకు ఐక్యత కుద [illegible] టుంది. కాని [illegible] కవిపిస్తున్న దేమిటి? పాకిస్తాన్ మాత్రం తనకు [illegible] వీపు తట్టుతూ [illegible] ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. [illegible] మెల్ల మెల్లగా [illegible] బాధ్యతను [illegible] గుర్తిస్తూవుంది. [illegible] ముస్లింల స్వయంనిర్ణయ [illegible] దీనిని [illegible] ప్రభుత్వం. ఇక పాకిస్థాన్ మాత్రం [illegible] హిందూ మహాసభవారి "[illegible] హిందూస్థాన్" సూత్రం మీదికి దృష్టి [illegible] ప్రోత్సహించింది. వీర సావర్కార్ ప్రభృతులను.

[illegible] మొన్న మొన్ననే బయలుదేరిన "ఫోరం" [illegible] సూత్రాన్నే ప్రచారం చేస్తున్నారు. తమ పత్రికల్లో భారతీయులందరూ ఏకంకావాలంటారు [illegible] కాని ఎందుకు? రైలుపట్టాలు పీకివేయడానికి, తీగలు తెంపడానికి [illegible] స్టేషనులు తగుల [illegible] ఇదీ ఐక్యతకై వీరవలంబించే ధోరణి.

బ్రిటనులో

బ్రిటనులో అన్ని పార్టీలవారు, వర్గాలవారు పరస్పర విభేదాలు మరచిపోయి, అందరూ ఒకటై, యుద్ధం [illegible] సాగడానికి తోడ్పడాలంటు [illegible] ప్రభుత్వంవారూ, లేబరుపార్టీవారూ, కమ్యూనిస్టు పార్టీవారున్నా. కాని కమ్యూనిస్టు పార్టీవారు లేబరుపార్టీలో రావచ్చునా అంటే, ఎంత మాత్రం కూడదంటారు, లేబరుపార్టీ నాయకుడు సిట్రైన్. [illegible] కమ్యూనిస్టుల ప్రాభవం రోజు రోజుకి బల [illegible] దానిని ఎదుర్కొడానికో. [illegible] బ్రిటిష్ [illegible] సర్ ఆస్వాల్డ్ [illegible] విడిపిస్తుంది [illegible] ప్రభుత్వం [illegible] వేస్తే [illegible]

ప్రజల కంటిలో పాప

●

కమ్యూనిస్టుపార్టీ

స్పెయిన్ యుద్ధంలో ఫ్రాంకోను ఎదిరించి యుద్ధం చేసి, ప్రస్తుతం ఉత్తరాఫ్రికాలో ఖైదీలుగావున్న అంతర్జాతీయ దళంవారి విడుదలను గురించి బ్రిటిషు ప్రభుత్వం ఏమి చేసింది? వీరిని విడుదలచేస్తే ఫాసిస్టు ఫ్రాంకోకు కోపం వస్తుందనా భయం? అయితే ఐకమత్యం ఎవరితో? ఖచ్చితమైన ఫాసిస్టు ప్రతినిధులతోనా-లేక కరడుగట్టిన ఫాసిస్టు నరహంతకులతోనా?

ప్రజల సంగతేమిటి?

ఇలా సర్వత్రా కనబడుతున్న [illegible] ప్రజలస్థానం ఏది? ప్రజల సంగతేమిటి? ఈ ప్రశ్నలను గురించి [illegible]ద్దాం.

యుద్ధం అంటే ఏమిటో ప్రజలకు [illegible] ఎక్కువ స్పష్టంగా అర్థమవుతూవుంది. వివిధపక్షాలు, ప్రభుత్వవర్గాల [illegible] ప్రజలు గమనించక పోవడంలేదు. ఎవరి ప్రవర్తన వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నపుడు, దీనిని గమనించ కుండా ఎలా వుండగలరు? [illegible] ప్రజల్లో, నూతన చైతన్యం కలుగుతూ వుంది ఈ చైతన్యం క్రమక్రమంగా ఒక దృఢ సంకల్పానికి దారి తీస్తుంది. అన్ని దేశాల్లోనూ ఇదే సంగతి.

ఫాసిస్టులను ఎదిరించి పోరాడాలి! ఫాసిస్టు నరహంతకులను రూపుమాపాలి! అని ఆదివరకే ప్రజలు కంకణం కట్టారు ఇప్పటికొత్త చైతన్యం ఈ దృఢ నిశ్చయాన్ని ఇంకా దృఢపరుస్తూ, ప్రజలంతా ఒకటై ఈ కార్యాన్ని సాధించాలి. అలాసాధిస్తూ తమ ప్రజాస్వామ్య హక్కుల్ని గుంజుకోవాలి అను భావం నానాటికి వృద్ధి అవుతూంది. నాజీ నరహంతకులను నాశనం చేయడమే నేటి మన ప్రధానకర్తవ్యం - దీని కోసం ప్రజలందరిలో ఐక్యత ఏర్పడాలి! ఇదీ ప్రజల పోరాట వ్యూహం. దీనినే, ఆయాదేశాల్లోని కమ్యూనిస్టుపార్టీలు, ప్రజా యుద్ధం ప్రారంభమయినప్పటి నుంచి ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ప్రజలందరూ ఏకం కావాలని కమ్యూనిస్టు పార్టీలు కోరడం ఇందుకే. ఇందువల్లనే ప్రజలు నానాటికి అధికంగా కమ్యూనిస్టు పంథాను గుర్తించి, దానిని అనుసరిస్తున్నారు ఇందువల్లనే కమ్యూనిస్టుపార్టీ అంటే ప్రజలల్లో అభిమానం; ప్రజాభివృద్ధినిరోధకులన్నా, ప్రభుత్వ వర్గాలన్నా, అసహ్యత, నానాటికి పెరుగుతూవుంది

కమ్యూనిస్టుపార్టీ : ప్రజలు

ఉదాహరణకు బ్రిటనులో చూడండి. ఫాసిజాన్ని త్వరగా భూస్థాపితం చేయాలంటే, యూరప్‌లో రెండోరంగం, ఇండియాకు స్వాతంత్ర్యాన్ని అంగీకరించాలనీ, నలభై కోట్ల భారతీయుల హృదయపూర్వక సహకారం వెంటనే కావాలని, ఆమాత్రం యీమాత్రం ప్రపంచజ్ఞానం వున్నవారెవరయినా ఒప్పుకుంటారు. కాని, బ్రిటిష్ ప్రభుత్వం యిందుకు విరోధిస్తోంది. వెంటనే కమ్యూనిస్టుపార్టీ నడుం బిగించి, రంగంలోకి వురికింది. రెండో రంగం, ఇండియా—కమ్యూనిస్టుపార్టీపత్రిక డెయిలీవర్కర్‌మీద నిషేధం తొలగించడం—ఈ మూడింటిని ముఖ్యసమస్యలుగా తీసుకొంది, బ్రిటిష్‌పార్టీ ఈ మూడింటినే ఎందుకు ముఖ్య సమస్యలుగా తీసుకొందన్న విషయం ఆలోచిదాం.

కామ్రేడ్

తాపీ మోహనరావ్

రెండోరంగం కోసం వుద్యమం, హిట్లరు ఎత్తుగడలమీద దెబ్బతీయడమేకాకుండా, బ్రిటిష్ అధికార స్థానాల్లో ఇంకా మిగిలివున్న పాతచేంబర్లేన్ ముఠా వారిమీదకూడా దెబ్బ తీస్తుంది.

భారత సమస్యా పరిష్కారానికి ఆందోళన, బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వపు తలబిరుసుతనాన్ని, పోగొట్టడానికే కాకుండా, జపాన్ టోజో, ఫాసిస్టు వీటంటు దోపూళాలకుల అనంతృప్తిని అవకాశంగా తీసుకొని చేస్తున్న ప్రచారాన్ని ప్రతిఘటించడానికి పనికివస్తుంది. "డెయిలీ వర్కర్" ను గురించిన ఆందోళన దేశంలోని పౌరసత్వ హక్కులకోసమే కాకుండా, కమ్యూనిస్టు పార్టీని అణచివేసి, చివరకు బ్రిటిష్‌లేబరు వుద్యమాన్నే అధోగతి పాలుచేయడానికి సిట్రైన్, బెవిన్, అట్లీ మొదలయిన నాయకులు వేస్తున్న ఎత్తులను భగ్నం చేయడానికి కూడా వుపకరిస్తుంది.

ఇలా ఒక్కొక్కగురికి రెండేసి పిట్టల్ని కొడుతూ బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ రంగంలోదిగేసరికి, బ్రిటిష్‌ప్రజానీకంలో క్రొత్త వుత్సాహంపొంగులెత్తింది. కమ్యూనిస్టుపార్టీ ఆశయాల్లోనే తమ క్షేమం కూడా ఇమిడి వున్నదని ప్రజలు, దైనందిన [illegible], గుర్తించసాగారు.

ఫలితాలు

కమ్యూనిస్టుపార్టీకూడా, అన్నివిధాల ప్రచార పద్ధతుల్లో, ఈ జ్ఞానోదయాన్ని త్వరపరచింది. ప్రజల క్షుదా కార్యసాధనకు పూనుకునేలా చేయసాగింది. కమ్యూనిస్టుపార్టీ సభలకు వచ్చే జనానికి అంతు వుండదంటేదు పట్టణాలతో తృప్తిచెందక, పల్లెపల్లెలకు ప్రాకిపోయింది. కమ్యూనిస్టు ప్రచారం, ఈప్రచారంలో సంగీతం, సాహిత్యం, సినిమా, చిత్ర పటాలు, నాటకాలు ఇవన్నీ తమ పాత్రను నిర్వర్తిస్తున్నాయి.

దీనితో బయలుదేరిన ప్రజా శక్తి దికి ప్రభుత్వం తట్టుకోలేక పోయింది. డెయిలీ వర్కర్‌మీద నిషేధం తొలగించింది. కమ్యూనిస్టుల చేతిలోకి ఒక పత్రాయుధం వచ్చింది. మొదటి సంచికలోనే ఈ పత్రిక రెండవ యుద్ధ రంగం గురించి, ఇండియా సమస్యను గురించి బ్రిటిషు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శించడం ప్రారంభించింది. [illegible] ఏమిటో ప్రజలు [illegible] పత్రికలకు అర్జెంటు పెరిగింది. కాగితాల [illegible] గల్లుతున్నారు. [illegible] లోగల ప్రజల [illegible] సర్లే. [illegible] కాగితం [illegible] ప్రతినిధివర్గాలు [illegible] తప్పుకావాలి అని [illegible] వచ్చేనట [illegible] యాత్రైవేలపౌనులు వచ్చివడ్డాయి [illegible] ముద్రణాలయాన్ని సంపాది చుకొంది. [illegible] బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ ప్రచురణ [illegible] లలో 25 లక్షల ప్రతులు అమ్ముడు [illegible] అమ్మకంద్వారా [illegible]

ఇక ఈ ప్రచార ఫలితం - [illegible] గాలాల్లో షాపు [illegible] తిచ్చిన పనిని [illegible] పనిచేసి వుత్పత్తిని [illegible] వృద్ధి [illegible] కార్మికుల దళాలుగ ఏర్పడ్డారన్న [illegible] ముందు, దీక్షముందు, ప్రజాద్రోహులు [illegible] యినా, ఎలా నిలవగలరు? పార్టీ [illegible] సభలకు ఎక్కువమంది రావడం, [illegible] ఖర్చవడం మంచిదే. కాని, ప్రజానీకం [illegible] వారికి శాంతి సౌఖ్యాలు చేకూరాలంటే పార్టీ అన్నివిధాల బలపడాలి. [illegible] త్వం పెరగాలి. పార్టీ నిధి పెరగాలి. [illegible] యీ విషయాన్ని గుర్తించారు.

సభ్యత్వం రెట్టింపు కావాలని, [illegible] యాభైవేల పౌనులనిధి కావాలనీ, బ్రిటన్ [illegible] ఇచ్చింది. ఇదే తడవన్నారు [illegible] ఇది నెరవేరడమే కాకుండా, అంతకు [illegible] వసూలయింది ఈ విధంగా బ్రిటన్‌లోని పార్టీప్రజల పార్టీ అని ప్రజానీకమే [illegible]

ఇండియాలో ఐక్యతావుద్యమ [illegible] ఇప్పుడు ఆహారపదార్థాల విషయంలోను, పార్టీకి, ప్రజలకువున్న సన్నిహితసంబం[illegible] తోంది. మొదటలో పార్టీ రెండుసంతకాల [illegible] నిధికి విజయమిచ్చింది. ఇప్పుడు పత్రికలు, [illegible] పత్రికల విషయమూ-వాటి ప్రచారం [illegible] గుతూవుంది. దీనికి కారణం బ్రిటన్‌లోను [illegible] లోను, ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని [illegible] దైనందిన సమస్యలను పరిష్కరించడానికి [illegible] స్తూ, ప్రజా ఐక్యతను సాధించడానికి [illegible] చేయడమే. ప్రజలు దీనిని గుర్తించారు, [illegible] ప్రజలే కంటిలో పాపలాగా, కాపాడుతుంటారని [illegible] చెప్పాలా!

అల్లిపురం జైలులో రాజకీయ ఖైదీల పరిస్థితులు

★

28-12-42 వ తేదీని విడుదల అయి వచ్చిన కామ్రేడ్స్ సి వి కె రావు, పి. ఎస్. శర్మ (కాకినాడ) అల్లిపురం జైలు (బళ్ళారి)లో రాజకీయఖైదీల పరిస్థితుల్ని గురించి ఈ క్రిందిప్రకటన గావిస్తున్నారు:

"అల్లిపురం జైలులో దాదాపు 1500 మంది సత్యాగ్రహులు, 21 మంది కమ్యూనిస్టులు, నిర్బంధింపబడియున్నారు.

"వీరి కెవరికీ జాబులుగాని, ఇంటర్వ్యూలు గాని, లేవు. మత సంబంధమైన పుస్తకాలు మాత్రమే యిస్తారు. ఏ బి తరగతులకు సహితం వార్తాపత్రికలు లేవు. నీటిసప్లయి తగినంతగా లేకపోవుటవల్ల స్నానాలు మూడు, లేక నాలుగు, రోజుల కొకసారి చేయవలసి వస్తోంది. పాయఖానాదొడ్లు [illegible] వుండాలో అంత ఖరాబుగా వున్నాయి. వైద్యసహాయం బహుతక్కువ అనేకమంది మలేరియా, విరేచనాలు, మొదలైన జబ్బులతో బాధపడుతున్నప్పటికి, వారిని బ్లాకులలోనే ఉంచుతున్నారు. [illegible] అనుపత్రిలో తగినంత [illegible] లేకపోవడమే [illegible] వున్న [illegible] నెలలలో యిద్దరు రాజకీయ ఖైదీలు చని పోయారు. బియ్యం పాడువాసన. వాటినిండా రాళ్ళు. ఇంతమంది రాజకీయ ఖైదీలకు యిపుడున్న [illegible] లో స్థలం [illegible] చాలదు. కామ్రేడ్ మురుగేశన్ (మద్రాసు)కు విధించిన శిక్షనుగురించి హైకోర్టులో అప్పీలు చేసుకొనే నిమిత్తం క్రింది కోర్టునుంచి తీర్పునకలు కావాలని ఎన్నోసార్లు [illegible] పట్టించుకోలేదు. అప్పీలుకు [illegible] (3 నెలలు) దాటిపోయింది. అత[illegible] [illegible] శిక్ష అనుభవిస్తున్నాడు."

అంతర్జాతీయ సమీక్ష

12 లక్షల నాజీసేనకు ప్రమాదం

"1942 సెప్టెంబరులో, జర్మనీ, విజయం దసవాజిలు ముందు వుందని తలచింది. కాని, దాని [illegible] సెప్టెంబరు 30న, హిట్లరు, స్టాలిన్‌గ్రాడ్ తన చేతిలో పడిపోయిందని తలిచాడు. కాని, స్టాలిన్‌గ్రాడ్ జర్మనీకి స్మశానవాటిక అయింది."

—ఇల్యా ఎహ్రెన్‌బర్గు (రష్యా)

"రెడ్ ఆర్మీ - పెద్ద తల [illegible] ఒక తల కొట్టేస్తే, మరో తల లేస్తుంది."

—హాన్స్ ఫ్రిషీ (జర్మనీ)

సోవియటు జైత్రయాత్ర అకుంఠితంగాసాగుతోంది. విజయపరంపరలతో, "ముందుకే ముమ్ముందుకే" అంటోంది. ఫాసిస్టు దాస్య శృంఖలాలను బ్రద్దలు చేస్తూ, [illegible] నాజీ రాక్షస పాదాక్రాంత ప్రజలకు విముక్తి కల్గించబోయేది వీర రెడ్ ఆర్మీ. భవిష్య దతిహాసంలో, 1942 నవంబరు 19 వ తేదీ స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ప్రపంచాధిపత్యానికై కలలు గన్న ఫాసిస్టు జర్మనీ పరాభవానికి, పతనానికి, నాంది ప్రస్తావన జరిగిన దినమది. ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో మహత్తర చారిత్రిక ప్రాముఖ్యతను పొందనున్న రోజది.

నవంబరు 19 వ తేదీన ప్రారంభించబడిన సోవియటు తిరుగు దాడుకు గత సంవత్సరపు తిరుగుదాడుకూ పోలికలేదు. గత సంవత్సరం కంటె, [illegible] గట్టి దెబ్బ తీయులలో, సోవియటుయూనియన్. ఈ సంవత్సరం మించిపోయింది గత సంవత్సరం వలె గాక, హిట్లరు సైన్యంతో నగరం చుట్టు ముట్టడించబడి, వినాశనమయ్యే అవకాశాలున్నాయి. బ్రిటిషు, అమెరికను సైన్యాలు, ఆఫ్రికా లోన ముగించుకొని యూరప్‌లోకి యుద్ధాన్ని తాకించినవారు, గత సంవత్సరం వలె హిట్లరు ఈ సంవత్సరం కోలుకోలేడు. బ్రిటిషు, అమెరికను ప్రజలు యూరప్‌లో రెండవ రంగం తెరిచేటట్లు ఒత్తిడి తేవాలి. అపుడు సోవియటు యుద్ధరంగంలో ప్రారంభించిన హిట్లరు పరాజయం, యూరప్ యుద్ధ రంగంలో ముగుస్తుంది.

నాడు — నేడు

గత సంవత్సరం కంటె, ఈ సంవత్సరం సోవియటుకున్న అవకాశాలేమిటోచర్చిస్తూ, పైవిషయాన్నే కామ్రేడ్ కాలినిన్ నొక్కి చెబుతున్నారు.

"రెడ్‌ఆర్మీ, హిట్లరు ఆశలను అడియాసలు గావించింది. గతసంవత్సరం కంటె ఇపుడు మన పరిస్థితి అనుకూలంగా వుంది. ఈ యేడు శత్రువు దాడి యూరప్ రంగంలోను జరుగలేదు. దక్షిణాన, నైరుతిభాగంలోనే జరిగింది. అతనికి [illegible] సేనలు కొద్దే. అతని దెబ్బగొట్టేశక్తి తగ్గిపోయింది. అతని నష్టాలు విపరీతం. గతసంవత్సరంకంటె ఈ సంవత్సరం ఎక్కువ నష్టం కల్గింది స్టాలిన్‌గ్రాడ్‌లోను, మధ్య రంగంలోను, ఉత్తర కాకాసస్‌లోను. మన ఎదురుదాడులు, పరిస్థితిని మన అనుకూలంగా మార్చాయి. జర్మన్లకు కల్గిన విపరీత [illegible] ముమ్మందు ఈ రంగాలలో బోధపడ

మనదేశశక్తి, దెబ్బతీయగలిగే [illegible]న్నాయి. అది, మన ఉత్పత్తిని పెంపొందింపుతోంది. మన కార్మికుల, సమిష్టివ్యవసాయకుల, తీవ్రప్రయత్నాలవలన, రెడ్‌ఆర్మీకి గావలసినవన్నీ సప్లయి అవుతున్నాయి. 1943 ప్రారంభంలోనే విజయచిహ్నాలు తుళ్ళింగా కన్పించుతున్నాయి. మనమహానాయకుడగు స్టాలిన్ నాయకత్వం క్రింద మన ఐక్యప్రయత్నం మనకు విజయాన్ని తెస్తుంది."

గత ఎనిమిది వారాలలోను సోవియటు సాధించిన విజయాలేమిటో డిసెంబరు 31వ తేదీన మొదటి ఆరు వారాల సమీక్షను, సోవియటు ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ప్రకటించింది. అది గమనించుదాం

"1942 సెప్టెంబరు స్టాలిన్‌గ్రాడ్ యుద్ధంవల్ల తెలిసిన విషయం ఇది:— స్టాలిన్‌గ్రాడ్‌ను పట్టుకోవాలని, వాల్గా నుండి, యురల్సునుండి, యూరోపియన్ రష్యాను వేరు చేయాలని, మాస్కోను చుట్టుముట్టివశపరచుకోవాలని, జర్మనీప్లాను కాని అది గాలిమేడలాగ కూలిపోయింది. దీనికి కారణం, సోవియటు రిజర్వుబలాలతో తమ బలాన్ని జర్మనీపోల్చి చూచుకోలేదు ఈప్లానుకు వ్యతిరేకంగా, సోవియటు అవలంబించిన ఎదురుఎత్తు ఇది : స్టాలిన్ గ్రాడ్ సమీపంలో, జర్మనీ సైన్యాలను చుట్టుముట్టి హతమార్చడం. ఈ ప్లాను విజయవంతంగా సాగుతూంది. ఈప్లాను 3 దశలలోసాగింది. (1) నవంబరు 19 న, డాన్‌కు నైరుతినుండి, స్టాలిన్‌గ్రాడ్ రంగంనుండి ప్రారంభింపబడిన ఎదురుదాడి. ఇది జయప్రదంగా సాగి, 2 లక్షల మంది జర్మను సైన్యాలు (22 డివిజన్లు) చుట్టుముట్టబడ్డాయి. (2) రెండవది మధ్యడాన్ ప్రదేశం నుండి డిశంబరు 16వ తేదీన ప్రారంభమయినది. ఇది స్టాలిన్‌గ్రాడ్ ముందునున్న జర్మనుసైన్యాల వెనుకభాగంలో చొచ్చుకు పోవడం అవిధంగా జర్మనుసైన్యాలకు సహాయంగాని, తప్పించుకొనుట గాని, అసంభవ మయ్యేటట్లు చేయడం. ఇదికూడ జయప్రదంగా ముగిసింది. (3) మూడవది డిశంబరు 12 వ తేదీన ప్రారంభమయింది స్టాలిన్‌గ్రాడ్ వద్ద చుట్టుముట్టడించబడిన సైన్యాలకు సహాయంగా పోవాలని తుది ప్రయత్నం—విశ్వప్రయత్నం. చేసింది జర్మనీ. కొటిల్నికోవోకు ఉత్తరంగా, జర్మనీ తన బలాన్ని కేంద్రీకరించింది ఈ బలగాన్ని నాశనం చేయడం, జర్మన్లను దక్షిణభాగానికి తరమడం, అవిధంగా స్టాలిన్‌గ్రాడ్‌వద్ద చుట్టుముట్టడించబడిన తమ సైన్యాలలోకి చొచ్చుకుపోయే తుది అవకాశాన్ని జర్మన్లకు లేకుండా చేయడం, - ఇదీ సోవియటు సైనిక నాయకుల వాంఛించింది. అదే జరిగింది. జర్మను డివిజన్లు కి నాశనమయ్యాయి. కొటిల్నికోవో కూడ సోవియటు వశమయింది.

ఈ పది రోజులలో

ఇక, ఈ పది రోజులలో సోవియటు పొందిన విజయాలను చూద్దాం.

మధ్య రంగంలో వెలికియాలుకీ సోవియటు వశమయింది అది లాత్వియా సరిహద్దుకు 95 మైళ్ళలోను, స్మోలెన్స్కుకు 180 మైళ్ళదూరలోనువుంది. అది ముఖ్యమైన కీలక స్థానం. నెవెల్, నొవొసొకోల్నికిలకు ప్రమాదాన్ని హెచ్చించాయి.

స్టాలిన్‌గ్రాడ్ పట్టణంలో, రోజు రోజూ శత్రువుల నుండి భవనాలు స్వాధీనమవుతున్నాయి. అప్పుడే 100 కి 75 సోవియటు వశమయ్యాయి. వలయంలో బిగించబడిన జర్మన్ల పని ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

దిగువ డాన్‌నది ఒడ్డునవున్న నిమ్లియాన్స్కయా పట్టుపడింది డాన్, డానెట్జునది, కలిసేప్రదేశానికి సోవియటు సైన్యాలు సమీపించాయి. ఇంక 10 మైళ్ళ దూరంలోనే పై నదీసంగమంవుంది.

రోస్టావ్ వొరొనెజ్ రైల్వేను భేదించిన రష్యన్ సైన్యాలు మిల్లెరొవోను చుట్టుముట్టి, ఒక ప్రక్క వొరొషిలోవ్‌గ్రాడ్ సమీపాన వున్నాయి.

కొటిల్నికోవోను పట్టుకున్న రెడ్‌ఆర్మీ, స్టాలిన్‌గ్రాడ్ - నొవొరొసిస్క్ రైలుమార్గాన పురోగమించుతోంది. ఈ రైలు మార్గంలో రెండు ముఖ్య కేంద్రాలున్నాయి ఒకటిసాల్స్క్. ఇక్కడనుండి రోస్టావుకు ఒక రైలు మార్గం వుంది సాల్స్కుకు కొటిల్నికోవోకు మధ్యనున్న జిమొవ్నికి సోవియటు సైన్యాలు వశంచేసికొన్నాయి. సాల్స్కుకు 50 మైళ్ళలోకి సోవియటు సైన్యాలు వచ్చాయి. రెండవ ముఖ్యమైన జంక్షన్ టిఖోరెట్స్క్. ఇది రోస్టావ్ - బాకూ రైలు మార్గంలోవుంది. ఇక్కడ స్టాలిన్‌గ్రాడ్-నొవొరొసిస్క్ రైలుమార్గం కలుస్తుంది. ఇది వశమయితే, రోస్టావ్‌నుండి ఉత్తర కాకసస్‌లోని జర్మను సైన్యాలు విడిపోతాయి. అందుచేతనే ఆగ్నేయమునుండికూడ ఒక దాడి ప్రారంభమయింది. నాల్చిక్, మోజ్‌డాక్ ప్రాధాన్యాలను వశంచేసుకొన్న రెడ్‌ఆర్మీ, ఈ రైలుమార్గాన ముందుకు సాగుతోంది. ఈరైలుమార్గంలోనేవున్న జార్జియెవస్క్ కూడ వశమయింది.

వీటికి సహాయంగా, కాల్మిక్ రిపబ్లిక్ ముఖ్య పట్టణమైన ఎలిస్టా వశమయ్యాక, అటునుండికూడ ఒక దాడి ప్రారంభమయింది.

ఈ విధంగా, మధ్య రంగంలోను, మధ్య డాన్ నుండి, కొటిల్నికొవోనుండి, ఎలిస్టానుండి, మోజ్‌డాక్ నుండి, సోవియటు ఎదురుదాడులు విజయవంతంగా సాగిపోతున్నాయి. ఇంతవరకు శత్రువు ఎచ్చటా నిలబడలేదు. ఒక కొసాక్ సైనికుడు చెప్పినట్లు "మా శత్రులపైని శత్రువు నెత్తురుతడి ఆరడానికి వ్యవధి లేదు. యుద్ధం అంత జోరుగా సాగుతోంది."

కామ్రేడ్
తుమ్మల వెంకటరామయ్య

జర్మను ప్రగల్భాలు

వొరొనెజ్, స్టాలిన్‌గ్రాడ్, రోస్టావ్ మోజ్‌డాక్‌ల మధ్యనున్న 80 డివిజన్ల (12 లక్షలు) సైన్యం ప్రమాదంలో చిక్కుకొని, హతమయ్యే పరిస్థితులలో వున్నా, జర్మనీ ఫాసిస్టు లిఖితి నాయకులు నిజ విషయాలను తమ ప్రజలకు చెప్పడంలేదు హిట్లరు "శీతాకాలం తర్వాత మనం ముందుకు పోతాం; అపుడు ఒక రాజ్యం కూలిపోతుంది. ఆ కూలిపోయేది మాత్రం జర్మనీ కాదు. మరొకటి," అన్నాడు. ఈప్రగల్భాలను సత్యమని నమ్మే స్థితిలోయెవరూ లేరు. మాస్కో, స్టాలిన్‌గ్రాడ్ పతనాలోపంలోనే యితని బండారం బయలుపడింది.

స్టాలిన్‌గ్రాడ్‌ముందును, కాకాసస్‌లోను, రోస్టావ్-కొటిల్నికొవ్ - మిల్లెరోవ్ త్రికోణంలోను, చుట్టూ ముట్టడింపబడ్డ జర్మను సైన్యాలను హతమార్చి యుక్రెయినును, డానెట్జును, రోస్టావును పునరాక్రమించుకోడానికి సోవియటు సైన్యాలు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత ప్రతిఘటించవచ్చు. కాని, సోవియటు, సైలన్యాలను సాధించే అవకాశం వుంది.

జర్మనీ నష్టాలు

నవంబరు 19 నుండి - డిశంబరు 31 లోగా, రెడ్ ఆర్మీ 22 జర్మను డివిజన్లను చుట్టు ముట్టింది, 36 డివిజన్లను నాశనం చేసింది. ఇందులో 6 టాంకు డివిజన్లు. మరి 7 డివిజన్లకు విపరీత నష్టాలు కలిగించింది.

	పట్టుబడిన	నాశనం చేయబడ్డ
జర్మనీ ఆఫీసర్లు, మనుష్యులు	176,000	137,600
విమానాలు	542	1249
టాంకులు	2084	1187
ఫిరంగులు	4451	1459
మిషన్ గన్‌లు	8161	2708

ఆక్రమిత యూరప్

హిట్లరు తన అపజయాలను దాచలేడు. ఆక్రమిత యూరప్‌లోని అసహనం రోజురోజుకూ యెక్కువ అవుతుంది. యుగోస్లావియాలో క్రొత్త సైన్యాలు తిరుగుబాట్ల నణచడానికి పంపబడ్డాయి. ఇటలీయాలో 25 వేల కమ్యూనిస్టులు అరెస్టుచేయబడినట్లు వార్త. జకోస్లావేకియాలో 1942 లో 1940 మంది ఉరితీయబడ్డారు ఇందులో 137 గురు స్త్రీలు. ఫ్రాంసులో కమ్యూనిస్టులపై, డీగాలి అనుచరులపై, లావల్ ధ్వజమెత్తాడు. నార్వే, గ్రీసు, పోలెండులలోని జర్మను హత్యలు రోజు రోజుకు మిన్నుముట్టుతున్నాయి. ఇదివరలో జినోవా, ట్యూరిన్, మిలాన్ (ఇటలీ) లలో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనాలు జరిగినట్లు మాస్కో రేడియో ప్రకటించింది. ఇపుడు రుమేనియాలో జరుగుతున్నట్లు తెల్పుతోంది.

రెండవరంగం

ఇలాంటి సమయంలో రెండవరంగం తెరవడం యెంతో [illegible]రం కాని దానికి ముందు ఆఫ్రికారంగ[illegible]లి వాన, బురద, సప్లయిమార్గాలు అంటూ ఏవో సాకులు చెబుతున్నారు రష్యాలోని మంచుకంటె ఇది ఎక్కువా? వారెలా విజయాలను సాధించగల్గుతున్నారు. సామ్రాజ్యవాదులు చెప్పే సాకుల కర్థంలేదు. సామ్రాజ్యవాదుల భయం, ఇటలీ ఫ్రాంసులలో విప్లవాలు వస్తాయనే పెటాన్‌కు బదులు డార్లానును కోరినట్లే, ముస్సోలినీకి బదులు కొందరు ఇటలీ మిలటరీ నాయకులకు, స్పెయినులో కొందరు మోనార్కిస్టు (రాచవంశీకు) లకు, పట్టాభిషేకంగట్టాలని వాంఛిస్తున్నారు ఈ అభివృద్ధి నిరోధకులు. డార్లాను చచ్చినా, డార్లాను తత్వం చావలేదు. జీరో - డీగాలిలమధ్య పైకి కన్పడే విభేదాలన్నీ, చర్చలన్నీ, ఫ్రెంచి సామ్రాజ్యవిభజనను గురించే కాని ఫ్రెంచి వలసప్రజల విముక్తిని గురించికాదు. "న్యూయార్కు-వరల్డు టెలిగ్రాం" పత్రికావిలేఖరి, ఇంకా ఫ్రెంచి ఆఫ్రికాలో, చిన్న చిన్న పదవులలో ఫాసిస్టుఅనుయాయు లెందరో వున్నారని వ్రాశాడు. అందుచే, డీగాలి - జీరోల మైత్రినేగాదు వాంఛింపవలసింది. ఫ్రెంచి వలసప్రజలకువిముక్తి, తద్వారా ఫ్రెంచి రిపబ్లికుకు శృంఖలా విచ్ఛేదం కల్గించాలి.

19 వ ఆంధ్రరాష్ట్ర విద్యార్థి మహాసభ

కాకినాడ

★

ఫిబ్రవరి 6, 7, 8 లలో

★

అధ్యక్షులు :
కామ్రేడ్ పెరిన్ బరూచా,
అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్
కార్యదర్శి.

కార్మిక లోకం

రాజకీయాలు, సంఘసమస్యలు, ఎలా ఒకదానితో ఒకటి పెనవేసుకొని వుంటాయో ఈ రోజుల్లో ప్రజలకు స్పష్టమవుతూంది. ఇప్పుడు దేశాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో రెండు — జపాను ఫాసిస్టుల ప్రమాదం ఆహారపదార్థాల కరువు ఆహార పదార్థాల సమస్య సమాజంయొక్క నిత్యజీవనానికి సంబంధించింది. అయినప్పటికీ, జపాన్ ఫాసిస్టు ప్రమాదాన్ని ఎదుర్కోవడం, నేడు ఈ ఆహార పదార్థాల సమస్యను పరిష్కరించడంమీద ఆధారపడి వుంది. ఈ రెండూ సక్రమంగా జరగడానికి బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వం, దాని చేతిక్రిందవున్న అధికార వర్గాలు, ఎడతెగని అంతరాయాలు కలిగిస్తూవున్నాయి. జాతీయ ప్రభుత్వం ఏర్పడితేనేగాని సమాజంయొక్క దైనందిన సమస్యలు సాఫీగా పరిష్కారం కావడం, శత్రువులను జయప్రదంగా ఎదుర్కోవడం, జరగినేరదని నానాటికి రూఢి అవుతూంది. ఐక్యతద్వారానే, ప్రజా సంఘటితశక్తిద్వారానే, దైనందిన సమస్యలను పరిష్కరించుకోవడమూ, జాతీయ ప్రభుత్వాన్ని సాధించడమూ జరుగుతుందని నానాటికి విశదమవుతూంది. ఉదాహరణకు ఈ దిగువ సంఘటనలు చూడండి.

మలబారులో "కొళింగమూర్" అనే పట్టణంలో, వర్తకులు, మెగుమతి చేయటానికి, బియ్యాన్ని దొంగతనంగా తీసుకుపోతుంటే, 30 మంది వలంటీర్లు చుట్టుముట్టి బళ్ళను ఆపివేశారు. తిండిలేక అవస్థల్లో నున్న స్థానికులు కూడా బళ్ళచుట్టూ మూగారు. వెంటనే వలంటీర్లు, ప్రజలను ఆర్డరులో కూర్చొపెట్టి, కంట్రోలుధరల కందరికీ బియ్యం యిప్పించారు.

బెంగాలులో బారిసాల్ జిల్లాలో, ప్రజలు బియ్యం దొరక్క అవస్థ పడుతుంటే, ఒకవర్తకుడు 1000 మణుగుల బియ్యం రహస్యంగా బోటు మీద మరో చోటికి తీసుకుపోతున్నాడు. ఇది కనిపెట్టి, ప్రజారక్షణ సమితిలోని వలంటీర్లు బోటును అడ్డగించి ఆసరుకంతా కంట్రోలుధరలకు అందరికీపంచిపెట్టారు.

పుంగనూరు యూనియన్ పంచాయతీ బోర్డు పనివారలకు, స్పెషల్ ఆఫీసరు వున్నప్పుడు, యుద్ధ అలవెన్సు 4-0-0 ఇచ్చేవారు. అతనుపోయి, నవంబరులో టెంపరరీ ప్రెసిడెంటుగారు వచ్చిన తరువాత యుద్ధ అలవెన్సు ఇవ్వడం మానివేశారు. ఇది ఎంత అక్రమమో, ఇలాంటి చర్యలవల్ల యుద్ధనిర్వాహణకు ఎలా అంతరాయం వస్తుందో పనివారు ఎంత చెప్పినా లాభంలేకపోయింది. పనివారు సమ్మెచేయక తప్పింది కాదు. 5-12-42 న సమ్మె జరిగింది. ఒక్క దినం సమ్మెకే ఆయన దిగివచ్చారు: కార్మికుల కోరిక నెరవేరింది.

ఐక్య సంఘటిత శక్తికి అన్నీ సాధ్యమే.

రైల్వే కార్మికుల ఐక్య కృషి

యం. యస్. యం. రైల్వే పనివారల సంఘకేంద్ర కార్యనిర్వాహకవర్గం నిర్ణయించిన ప్రకారం (30 వ తేది ప్రజాశక్తి చూడండి) రైల్వే కార్మికులు అనేక ప్రాంతాల్లో యుద్ధఅలవెన్సు, రేషన్సు అలవెన్సువారం చాల ఉత్సాహ, ఉద్రేకాలతో జరిపారు.

గుంతకల్ బ్రాంచి యాజమాన్యాన బ్రాడ్‌గేజి, మీటర్‌గేజి, కల్లూరు, ద్రోణాచలం పేటలలో సభలు జరిగాయి. బెజవాడ బ్రాంచివారు మాచవరం, తాడేపల్లి, బెజవాడలలో ఈ వారం జరిపారు. గుత్తి, హాస్పేట, గూడూరు, బిట్రగుంట మొదలయినచోట్ల మహాసభలు జరిగాయి. కార్మికులు పందలువేలుగ పాల్గొన్నారు. ఈసభల్లోను, గ్రూపు మీటింగులలోను, కేంద్రకమిటీ చేసిన తీర్మానాలను విశదపరిచారు. కార్మికులు ఐక్యతద్వారానే తమ కష్టాలను పోగొట్టుకొని, కోర్కెలను సాధించగలరని తెలియజేశారు. దేశరక్షణ విషయంలో రైల్వే కార్మికుల బాధ్యతను జ్ఞాపకపరిచారు. యుద్ధ నిర్వాహణకు అన్ని విధాలా తోడ్పడవలసిన నైజాం, మద్రాసు ప్రభుత్వాలు, కార్మికుల విశ్వాసాన్ని చూరగొన్న నాయకులను అరెస్టు చేస్తూ, అంతిమ విజయానికి ఆటంకం కలిగించడాన్ని కార్మికులు తీవ్రంగా ఖండించారు. ఇకనయినా వీరు చేసిన తప్పును దిద్దుకొని, కార్మిక నాయకులను విడుదలచేసి, కార్మికుల న్యాయసమ్మతమైన కోర్కెలను నెరవేర్చి, ఆ విధంగా మిత్రరాజ్యాల విజయాన్ని త్వరపరచవలసిందని హెచ్చరించారు. కేంద్ర కమిటీ తీర్మానాలను ఆమోదిస్తూ, రెండువందల రూపాయీల వరకు జీతంవున్నవారికి వెంటనే 20 రూపాయీల యుద్ధ అలవెన్సులు ఇప్పించాలనీ, రైల్వే సిస్టం అంతటినీ మిలటరీ యూనిట్లలోచేర్చి, రేషన్లు ఇవ్వడంలో జాతిభేదాన్ని పాటించకూడదనీ రైల్వే బోర్డును కోరారు. ఆహారపదార్థాల డిపోలను విరివిగా ఏర్పాటు చేయాలని, ఓపెన్‌లైన్ కార్మికులకు ప్రావిడెన్ ఫండులు ఇవ్వాలని కోరారు. ఆ పైని ప్రతి ప్రాంతంలోని ప్రత్యేక సమస్యలను గురించి చర్చలు, తీర్మానాలు జరిగాయి.

ఇప్పటి యుద్ధ వ్యూహంలో రైల్వే కార్మికులు తమస్థానాన్ని, తమబాధ్యతల్ని గుర్తించాదనేచెప్పాలి. ఈ బాధ్యతను నెరవేర్చుకోడానికి వారు ఐక్య సంఘటిత శక్తిని నిర్మించుకొంటున్నారు వారు తప్పక విజయం పొందగలరు.

ఎడతెగని ఆందోళన

కాకినాడలో ఈ నెల మొదటి తేదీన పాకీపనివాళ్ల జనరల్‌బాడీ మీటింగు జరిగింది. బియ్యం మొదలైనవాటి ధరలు విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితులలో, అక్టోబరునుంచి ఇస్తున్న 4-8-0 యుద్ధ అలవెన్సు చాలకుండా వుంది. కాబట్టి, ఇప్పటి ధరలకు తగినట్లు అలవెన్సును 8-12-0 పెంచవలసిందని సభవారు కోరారు. మునిసిపల్ ఆవరణలోనే చౌక డిపోలు స్థాపించాలన్నారు. ఇద్దరు చేయవలసిన పనిని ఒక్కవికే అప్పగించి, చాలమంది నిరుద్యోగానికి కారకులవుతున్న అధికారుల చర్యలను ఖండించారు. ఈ పద్ధతిని ఇక మానుకొని నిరుద్యోగులైనవారికి పనులు కలిగించాలని కోరారు.

తెనాలిలో మునిసిపల్ అధికారుల ప్రవర్తన చాల ఖండించ తగినదిగా వుంది. ప్రభుత్వం ఆగష్టు నెలలోనే నాలుగు రూపాయిల యుద్ధ అలవెన్సు శాంక్షన్ చేస్తే, మునిసిపల్ అధికారులు మూడు రూపాయిలు మాత్రమే ఇచ్చారు. ఇది అక్రమమని, వెంటనే మిగతా ఒక రూపాయి ఇప్పించాలని, మొన్న మూడవ తేదీని తెనాలిలో జరిగిన మునిసిపల్ పనివాళ్ళ సభలో తీర్మానం జరిగింది. ధరలు పెరిగిపోయిన ఈ రోజుల్లో నాలుగు రూపాయీల అలవెన్సు చాలదనీ, ప్రస్తుతం రైల్వేపనివాళ్ళకు ఇప్పిస్తూన్నట్లుగానే తమకు కూడా 8-12-0 అలవెన్సు ఇప్పించాలని కోరారు. మునిసిపల్‌ఆవరణలోనే చౌకడిపోలు పెట్టించాలన్నారు.

నూజివీడులో కూడా గత మాసంఇరవయ్యో తేదీని పంచాయతీబోర్డు పనివారు సమావేశమై, యుద్ధ అలవెన్సులను గురించి, ఇతర ఇబ్బందుల్ని గురించి తీర్మానాలు చేశారు.

బెజవాడ మునిసిపల్ పనివారల స్థితి చాల దుర్భరంగా వుంది. తమ అధిక ధరల అలవెన్సు విషయమై ప్రభుత్వం వెంటనే తగిన చర్య తీసుకోవాలి, లేకపోతే సమ్మెచేయడం తప్ప వేరేమార్గం లేదనే భావం వీరిలో నాటుకపోతూంది. ఈవిషయం ప్రభుత్వానికి తెలియజేస్తూ పోయిన నెలలో ఒక తంతివార్త పంపారు.

ఇతర కార్మికవర్గాల్లో కూడా యుద్ధ అలవెన్సు, సరకుల సప్లయి మొదలయిన సమస్యలను గురించి ఆందోళన అధికంగా వుంది.

కొన్ని మైకా గనులలో, యుద్ధానికి ముందున్న కూలీ రేట్లే ఇప్పటికూడా ఇస్తున్నారు. ఇది ఎంత దారుణమో వేరే చెప్ప నక్కర్లేదు. ఈ మధ్య గూడూరు మైకావర్కర్సుయూనియన్ కార్యనిర్వాహకవర్గం సమావేశమై ఈవిషయాన్ని తీవ్రంగా విమర్శించి కూలీరేటును నూటికి యాభై చొప్పున హెచ్చించాలన్నారు.

[illegible]దరలో ఉప్పుపనివాళ్లలో నూటికి 75 మందికి నెల జీతం పదిరూపాయీలో, అంతకన్న తక్కువో, దీనితోనే, ఈరోజుల్లోకూడా కుటుంబపోషణ జరగాలి. మానవ మాత్రుడికిది సాధ్యమవుతుందని ఎవరనగలరు? యజమానుల దృష్టిలో ఈ కార్మికులు మానవులు కారేమో! తమ ఇబ్బందుల్ని వివరిస్తూ, నెలకు 15 రూపాయీలు, అంతకు తక్కువ జీతం వున్నవారికి మూడురూపాయీలు, 10 రూపాయీలు, అంతకు ఎక్కువ వున్నవారికి రెండు రూపాయీలు, చొప్పున ధరలు తగ్గేవరకు ప్రతి నెల ఇప్పించాలని కోరుతూ, కార్మికులంతా సంతకాలుపెట్టి, రేంజి ఇన్‌స్పెక్టరుకి, కలెక్టరుకి, మెమోరాండం పంపారు.

ఈ నాడు కూడా, జీవితావసరాల కోసం కార్మికులు ఇంత ఆందోళన సాగిస్తున్నదంటే ఇప్పటి అధికార వర్గాలు ఎంత బాధ్యతా రహితంగా పనిచేస్తున్నాయో విశద మవుతూవుంది.

ఘోర దురంతాలు

ఈ మధ్య హాస్పేట ప్రాంతంలో, కంచి బాలప్ప అనేరైల్వే గాంగ్‌మేన్‌కి రాత్రి కాపలా పంతువచ్చింది. కాని, అక్కడి పి డబ్ల్యు. డి. ఇన్‌స్పెక్టరు కిరసనాయిలు ఇవ్వ నిరాకరించడంవల్ల పాపం బాలప్పదీపం లేకుండా పనిచేయవలసివచ్చి, చీకటిలో ప్రమాదవశాన గుడ్సుబండి క్రిందపడిచనిపోయాడు అధికారదురహంకారంఎంత దూరం పోతు దో చూడండి! అంతటితో ఆగ లేదు బాలప్ప కటుంబానికి ఇంతవరకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఈ పి డబ్ల్యు. డి. ఇన్‌స్పెక్టరు, బియ్యం కొనుక్కోడానికి పోవడంవల్ల ఒకపూట పనిలోనికి రాలేకపోయి..వారిని మరి పనిలోకి రానీయడంలేదట. పనివారికి కూడా ప్రాణాలుంటాయి, వారి ఆకలి మంటలకు కూడా ఇంతఆహారం అవసరం అనే విషయాన్నయినా గుర్తించ లేని ఇలాంటి అధికారుల బారినుండి కార్మికులను కాపాడడం చాలా అవసరం, ఉన్నతాధికారలు ఈ విషయమై వెంటనే తగిన చర్య తీసుకోవాలి.

గూడూరుకు 12 మైళ్ళ దూరంలో వున్న "వేరుపల్లి జయలక్ష్మి" మైకా గనిలో, మొన్న ఏడవతేదీ సాయంత్రం మూడు గంటలప్పుడు. ఒక పాత తోటా పేలడంవల్ల, వీరయ్య అనేపనివాడు వెంటనేచనిపోయాడు. మరి ఇద్దరు కూలీలకు గట్టి దెబ్బలు తగిలాయి. వారిని హాస్పిటలు తీసుకువెళ్లారు అక్కడవారిలో ఒకతను చనిపోయాడు. చనిపోయిన వారిలో వీరయ్య కింకా పెండ్లికాలేదు. రెండో అతనికి పెండ్లయి రెండు మాసాలే అయింది. దెబ్బలు తినివున్నతనికి భార్య, ఒక బిడ్డ వున్నారు. గని యజమానులు అశ్రద్ధచేయక అన్ని విషయాల్లోనూ న్యాయంగా ప్రవర్తించారట. కాని ఇది చాలదు. ఇటీవల ఒక మైకాగనిలో నిచ్చెన మీదనుంచి పడి ఒక కూలి చనిపోయాడు. ఇకమీదట ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా దిట్టాలు చేయాలి.

ధొరవారు

ఈమధ్య ఒకనాడు, పాకాల రైల్వే లోకోషెడ్డులో పనిచేస్తున్న అహమద్‌గారు హ్యాటువేసుకొని రావడం చూచి ఫోర్మన్ వాలర్ కన్నెర్రజేసి 'దొరలు వేసుకొనే హ్యాటు నువ్వు వేసుకుంటావా!' అని, హ్యాటును లాగుకొని కొలిమిలోకి విసిరాడు. అక్కడి రైల్వే కార్మికులు సభజరిపి, ఈ 'దొరవారి' చర్యనెలా గౌరవించాలో అలా గౌరవించారు. ఆ సభలోనే రైల్వే కార్మికులకు యుద్ధ అలవెన్సులు యెక్కువ చేయవలసిందనీ, చౌక డిపోలు యేర్పాటు చేయవలసిందనీ కోరారు. ఎక్కువ అలవెన్సు యివ్వాలనీ, బోనుల పద్ధతిని తొలగించాలనీ కోరుతూ 240 సంతకాలతో, రైల్వే బోర్డుకి, యేజంటుకి, యూనియన్ అధ్యక్షునికి మహజర్లు పంపారు.

(6 వ పేజీ తరువాయి) తెచ్చిగొట్టాడు. మరునాడు స్థానిక పార్టీ కామ్రేడ్సు రైతుల్ని - కూలీలను శాంత పరిచారు. 50 మంది కూలీలు సమనులపై తెనాలి కోర్టుకు రప్పింపబడ్డారు. రాజీకి 4 రోజుల గడువు యివ్వబడింది. కాని, అన్ని బంజరు భూములపై 144 వ సెక్షన్ జారీ చేశారు. పరిస్థితులు విషమించేటట్లున్నాయి. రైతు ప్రముఖు లేసురన్నార్ని కూలీలు వంపివేసే షరతుపై రైతులకు - కూలీలకు మధ్య ఐక్యత కుదిరింది. ఈనాముకు సంబంధించినంతవరకు కూలీలు రు. 52 లును, సీటితీరువయును, పంచాయతీబోర్డుకు చెల్లించే పద్ధతిని తగాదా పరిష్కారమయింది.

వివిధ ప్రాంతాంలో మహిళల కార్యనిరతి

గుంటూరు జిల్లాలో మహిళా ఉద్యమాన్ని పెంపొందించటానికి చక్కటి ప్రచారం కొనసాగించబడుతోంది, మంచికలపూడి, దావులూరు, అనంతవరం, కొల్లూరు, జాగర్లమూడి, అమర్తలూరు. చినపాలెం, కుమ్మరపాలెం, కాని, గ్రామాల్లో బహిరంగసభల ద్వారానూ, బుర్రకథల ద్వారాను, మహిళాసంఘాల ఆ శ్యకతనుగూర్చి స్త్రీలలో నవ్యోత్సాహం రేకెత్తించబడింది. సుమారు 6 వందలమంది సభలకు హాజరయ్యారు. 450 మంది మహిళా సంఘాల్లో సభ్యులైరి

భారత నారీమణుల ప్రాణ మానాలను జపాను ఫాసిస్టుల బారినుండి రక్షించటానికి వీలగు కార్యక్రమంతో పనిచేయుచున్న కమ్యూనిస్టుపార్టీ నిధికి యెంతోఆప్యాయంగా నలభై రూపాయీలను, రెండు బంగార ఉంగరాలను విరాళ మిచ్చారు.

రాజమండ్రి

రాజమండ్రి మునిసిపల్ పనివారల మహిళా సమావేశం జనవరి 1 వ తారీకున కామ్రేడ్ యల్. వి. రత్నమ్మ అధ్యక్షతను జరిగింది. వందమంది కార్మిక స్త్రీలు సమావేశానికి హాజరయ్యారు ఆ సమావేశంలో స్త్రీలకుకూడా పురుషులతోపాటు సమానమైన కూలి యివ్వాలనీ; బహు భార్యా నిషేధ చట్టాన్ని యేర్పాటు చెయ్యాలనీ గర్భిణీ స్త్రీలకు ప్రసవించే ముందూ, ప్రసవించిన తర్వాత రెండు నెలలు పూర్తి జీతంమీద సెలవివ్వాలనీ, ప్రసూతి వైద్య సౌకర్యాలు యేర్పాటు చేయాలనీ తీర్మానించారు. విమానదాడి రక్షణకై సరియైన ట్రెంచిలు వగైరా యేర్పాట్లు చేయాలనీ, చౌక డిపోలను యేర్పర్చాలనీ, కూలీ పేటల సమీపంలో ఉండే కల్లుంగడులను తీసివేయించాలనీ. తమ కోర్కెలను వెలిబుచ్చారు. చెన్నా ఎల్లమ్మగారిని అధ్యక్షురాలుగను, ముత్యాల పాపమ్మగారిని కార్యదర్శిగను యెన్నుకున్నారు.

కాకినాడ

కాకినాడలో సిటీ మహిళా సంఘం సమావేశమై, ప్రభుత్వ నిర్బంధ విధానాన్ని ఖండించుచు, ఫాసిస్టు వ్యతిరేక ప్రజా సంఘటనకై జాతీయ నాయకులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు, ప్రతి పేటలోను చౌక డిపోలను యేర్పాటు చేయుమని కోరారు బి. యన్. రావు కమిటీ రిపోర్టులో అవసరమైన సవరణలుచేసి వెంటనే చట్టరూపంగా అమలు పర్చుమని ప్రభుత్వాన్ని కోరారు.

జనార్దనపురం గ్రామ మహిళా సంఘం

డిసెంబరు 29 వ తారీఖున. కామ్రేడ్ చంద్ర సావిత్రీదేవి అధ్యక్షతను జనార్దనపురం గ్రామ మహిళా సంఘ వార్షికోత్సవం జరిగింది. 150 మంది స్త్రీలు సమావేశానికి హాజరయ్యారు. సావిత్రీదేవి, జానకి పాల్‌గార్లు, మహిళా సంఘాల ఆవశ్యకతనుగురించి, భారత దేశంలోని స్త్రీలకు రానున్న ఫాసిస్టు ప్రమాదం నుండి సంరక్షించుకోటానికి భారత నారీలోకంయొక్క కర్తవ్యాన్ని గురించి, ఉపన్యసించారు.

బుద్ధవరం మహిళా సంఘం

డిసెంబరు 27 వ తారీకున బుద్ధవరం గ్రామ మహిళల సమావేశం జరిగింది. వెల్లంకి అన్నపూర్ణదేవి, యలమంచిలి కమలగార్లు, స్త్రీ సంఘాల అవసరాన్ని గురించీ, స్త్రీ కర్తవ్యాన్ని గురించీ, ఉపన్యసించారు. గ్రామ మహిళా సంఘానికి ముక్కామల లక్ష్మీనరసమ్మగారిని ప్రెసిడెంటుగాను, చింతపల్లి పుష్పవతిగారిని సెక్రటరీగానూ ఎన్నుకొనిరి.

"ఆకలిమంటచే మలమలమాడే అనాధులంతా లేవండోయ్"

ఇదివరకెన్నడూ కనివిని ఎరుగనటువంటి కరువు నేడు మన దేశమంతటా తాండవమాడుతోంది. లక్షలాది ప్రజలు ఆకలిబాధతో అలమటించిపోతున్నారు. ఏ ప్రాంతంలో చూచినా "ఆకలి, ఆకలి, ఆకలి" అనే ఆర్త నినాదాలే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆహారపదార్థాలను సంపాదించటంకోసం బీదప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. తిండికోసం తహతహలాడుతూ, చౌకధరల డిపోలవద్ద వందలకొద్ది స్త్రీలు, పిల్లలు, రాత్రిళ్ళుకూడా, గుంపులు గుంపులుగా పడిగాపులు పడి యుంటున్నారు. బొంబాయిలో యీ విధంగా పడిగాపులు కాస్తున్న ఒక గర్భిణీ స్త్రీ డిపోవద్దనే ప్రసవించింది. మరొక చిన్న పిల్ల గుంపుల వత్తిడిలో నలిగి, స్పృహతప్పి పడిపోయింది. ఇన్ని అవస్థలుపడుతూ, తిండి కోసం త్రొక్కిసలాడుకొంటున్న బీదప్రజలు పోలీసుల లాఠీప్రహారాలకు కూడా గురికావల్సి వస్తోంది.

దుస్సహపరిస్థితులు

ఇదే పరిస్థితి నేడు ఏ పట్టణంలో చూచినా ప్రత్యక్షమౌతుంది ఇంతేకాదు. దైనందినావసరమైన ప్రతి వస్తువుకు కూడ ధరలు విపరీతంగా పెరిగిపోవటంవల్ల, కొన్నిచోట్ల అసలే దొరక్కపోవటంవల్ల, దోపిడీలు కూడ ప్రారంభమయ్యాయి. బొంబాయిలో ఒకగుంపు 6 షాపుల్ని లూటీచేసి, నెయ్యి, నూనె, బెల్లం, పప్పు, వగైరాలను కొల్లగొట్టారు. కలకత్తాలో ఒక కోమటి దుకాణాన్ని దోచుకోవాలని గుంపులు గుంపులుగా జనం గుమికూడితే పోలీసులు కాల్పులు కాల్చారు.

మనఆంధ్రదేశంలోకూడ అనేకచోట్ల ఆహారపదార్థాలకు కరువు ఏర్పడింది. రాయలసీమలో అసలే ఆహారపదార్థాలు దొరక్క అలమటించిపోతూ, భయంకరమైన క్షామ పరిస్థితులకు గురియౌతున్నారు. కర్నూలుజిల్లా, కోయిలకుంట్ల తాలూకాలో సంచారంచేసిన క్షామనివారణ సంఘ సభ్యులు, క్షామపరిస్థితిగురించి ప్రకటిస్తూ, ఇంచుమించు తాలూకాలోని అన్ని గ్రామాల్లోనూ ఘోరమైన కరువు వ్యాపించిందనీ, సుమారు 40 వేల యకరాల్లో పంటలుపాడైపోయాయనీ తెలియజేశారు. ఈ కరువుమూలంగా సుమారు 10 వేల కూలీలు, చిన్న రైతులు, తిండిలేక అల్లాడిపోతున్నారనీ, రెండువేలమంది, ఇళ్లూ వాకిళ్ళూ వదలి, చుట్టుప్రక్కల తాలూకాల్లోని తెనాలి ప్రదేశాల్లో పనులుచేసికోడానికి వెళ్ళారనీ, పశువులకు అసలే గ్రాసంలేదనీకూడ తమ ప్రకటనలో వెలిబుచ్చారు.

రేపల్లెలో నిప్పుపెట్టెలూ, పంచదార, కిరసనాయిలు చాలరోజులనుంచి మార్కెటులో కన్పడటంలేదు.

నంద్యాల ప్రాంతాలలో పంటమీద ఉన్న జొన్నచేలల్లోకిపోయి రాత్రులందు ఎవరో దొంగతనంగా జొన్నకంకులు కోసుకుపోతున్నారు.

మలబారులోకూడ అనేకచోట్ల ఇదేపరిస్థితి కన్పడుతోంది. రోజుకు 140, 150 బస్తాల బియ్యమమ్మే డిపోలలో, సప్లయిలేక 90 బస్తాలే అమ్ముతున్నారు. ధాన్యంలేకపోవటంవల్ల అనేక మిల్లుల్ని మూసివేశారు. బియ్యందొరక్క కొన్ని కొన్ని పట్టణాల్లో హోటళ్ళనుకూడా మూసివేస్తున్నారు.

వర్తకుల విపరీత దోపిడి

ఒకవంక యీవిధంగా ప్రజాసామాన్యం ఇబ్బందులు పడుతుంటే — మరోవంక వర్తకులు విపరీత లాభాలకోసం ఆహారపదార్థాలను నిల్వచేస్తున్నారు. బియ్యాన్నీ, ధాన్యాన్ని నిల్వచేసినందుకుగాను బొంబాయిలో 77 టోకు వ్యాపారసంస్థలను ప్రభుత్వం స్వాధీనంచేసికొంది. కొంతమంది వద్ద గోధుమల స్టాకుని కూడా పశపర్చుకున్నారు. తిండిలేక మాడిపోతున్న రాయలసీమలోని నంద్యాలలో, వర్తకుల నిల్వపోతకొట్లను సోదాచేసి, 55 బస్తాలజొన్నల్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కాపురంలో 21 డబ్బాల కిర్సనాయిలు పట్టుకున్నారు. పాలకొల్లులో సుమారు పదివేలరూపాయల ఖరీదుగల పప్పుదినుసుల్ని స్వాధీనంచేసుకున్నారు. నర్సాపురంలో 15 వేల బియ్యం బస్తాలను నిల్వచేసి వ్యాపారం సాగిస్తున్న వర్తకునివద్ద స్టాకు స్వాధీనం చేసి కొని కేసుపెట్టారు. కర్నూలులో పంచదార లేక ప్రజలు అవస్థపడుతుంటే, యీనెల ఒకటో తేదీన 90 బస్తాల పంచదార వివిధవర్తకులకూ పంచియిచ్చారు. ఎవరికైతే పంచదార అమ్మకాని కివ్వబడిందో, ఆషాపుల్లోకి వెంటనే వెళ్ళి పంచదారయివ్వమని అడిగితే "అయిపోయింది" అనే సమాధానమే ప్రతిచోటా వినవచ్చింది. 90 బస్తాల పంచదార ఏమైంది? మార్కెటులో పంచదారకు గిరాకీఉందని తెలిసి, అధిక లాభాలను గుంజటంకోసం వర్తకులు దాచిపెట్టారు. ఇదే విధంగా ప్రతిచోటాకూడా వేలకొలది ప్రజలు తిండిలేక చచ్చిపోతున్నాసరే, లాభాలను సంపాదించడంకోసం, ప్రజలకు అందకుండానే తిండిదొంగలైన వర్తకులు సరుకంతా తమపొట్టన పెట్టుకుంటున్నారు.

ఎదురెత్తులు

ప్రభుత్వంచే నిర్ణయించబడ్డ కంట్రోలు ధరలు నామమాత్రంగానే ఉన్నాయికాని, ఎక్కడా కూడ బజారులో అమలు జరగటంలేదు. మలబారులో బియ్యానికీ, మొక్కజొన్నలకూ ధరలు కంట్రోలుచేస్తే, యీరెండూ మార్కెటునుండి అంతర్ధానమయిపోయాయి. ధాన్యాన్నీ, మొక్కజొన్నలనూ ఎగుమతి చేయగూడదని కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం నిషేధించింది. అంచేతని ధాన్యాన్ని బియ్యంగానూ, మొక్కజొన్నల్ని పిండిగానూ మార్చి, ఎగుమతి చేస్తున్నారు. ధాన్యానికీ మొక్కజొన్నలకీ నిషేధముందికాని బియ్యానికీ, పిండికీ నిషేధంలేదు. కంట్రోలు రేటుకంటే 4, 5 రెట్లు అదనంగా యిస్తే బియ్యమూ మొక్కజొన్నలు కూడా సప్లయి చేస్తున్నారు.

ప్రభుత్వ అసమర్థత

ఇలాగే ప్రతిచోటా ప్రభుత్వ మవలంబిస్తున్న పద్ధతులు ప్రజలకు బొత్తిగా వుపయోగపడకుండా పోతున్నాయి. ఎందువల్ల యీసంక్షోభం యింత తీవ్రరూపం దాల్చింది? దీనిని పరిష్కరించట మెలాగ? అనే సమస్యే నేడు ప్రతివాడిని ఎదుర్కొంటోంది.

భారతప్రభుత్వ, ట్రాన్స్‌పోర్టు సభ్యుడు సర్ ఎడ్వర్డు బెంథాల్, డిసెంబరు 21 వ తారీఖున మద్రాసులో ఉపన్యసిస్తూ ఆహారపదార్థాల పంపకంలోని అసమానతవల్ల, సరుకులను నిల్వచేయుటవల్లనే యీ సంక్షోభం కల్గుతోంది కాని, రవాణాసౌకర్యాల కొరతవల్ల కాదని చెప్పాడు. ఇకముందు రవాణాసౌకర్యాలు కూడా సరిగా ఉంటాయన్నాడు. (ఇప్పుడు సరిగాలేవన్న మాటేగా!)

ప్రభుత్వ వైఖరి

భారత ప్రభుత్వ వాణిజ్యసభ్యుడు నలినరంజన్ సర్కారు, జనవరి 6 వ తారీఖున కలకత్తాలో మాట్లాడుతూ, మనదేశంలో ఇప్పుడు ఆహారసమస్య తీవ్రరూపం దాల్చి ప్రజలు త్రొక్కిసలాడుకోడానికి కారణం సరకు రవాణాసౌకర్యాలు లేక ధరలు పెరగటమేనని చెప్పాడు.

ఈ యిరువురి ప్రభుత్వసభ్యుల వాదనలకూ పరస్పర వైరుధ్యం స్పష్టంగా కన్పడుతోంది. సరుకుల పంపకంలోని అసమానత, సరుకులు నిల్వచేయుట, కరువుకు కారణమని బెంథాల్ చెప్పితే, రాకపోకల సౌకర్యాలు సరిగా లేకపోవడంవల్ల సంక్షోభం కల్గిందని నలినరంజన సర్కారు చెపుతున్నాడు. ఈ రెండు వాదనలూ పొసగకపోయినా — నేటి సంక్షోభానికి ఇద్దరు చెప్పినవీ కూడ కొంతవరకు కారణాలే.

అయితే వీటిని సాధించటానికి ప్రభుత్వం ఏంచేసింది? ఏం చేస్తోంది? ఈ నిరంకుశ ప్రభుత్వానికి ఏం చెయ్యటమూ చేతకాకే నలిన రంజన్ సర్కారు మొన్న కలకత్తాలో మాట్లాడుతూ, మార్చి వరకూ వేచియుండ మంటున్నాడు. ప్రభుత్వం వేచియుంటే ఉండవచ్చును కాని, ఆకలిమంటలలో అలమటించి పోతున్న ప్రజానీకపు ప్రాణాలు వేచియుంటయ్యా? లేదు. రవాణాసౌకర్యాలు సరిగా లేకపోవటానికి గానీ, వర్తకులు సరుకు నిల్వచేయటానికి గానీ, సరుకులు సరిగా డిస్ట్రిబ్యూట్ కాకపోవటానికిగానీ, కంట్రోలుధరలు సరిగా అమలుజరగకపోవటానికి గానీ, ప్రభుత్వంయొక్క అసమర్థత, చేతకానితనమే ప్రధానకారణం దీనికితోడు ప్రభుత్వోద్యోగులలో లంచగొండితనంకూడా బాగావ్యాపించి ఉంది. పైగా ప్రజలకూ, ప్రభుత్వానికి మధ్య సామరస్యం లేదు. అందుకనే అనేకచోట్ల సరుకుల్ని స్వాధీనం చేసికొన్నా, ప్రజలకు సరియైన పద్ధతిప్రకారం పంచియివ్వలేక పోతున్నారు.

జాతీయప్రభుత్వం కావాలి

ప్రభుత్వఅసమర్థతవల్లకల్గిన ఆహారసంక్షోభం మూలంగా, జపాను ఫాసిస్టుల బాంబులకు భారతదేశం గురియౌతున్న ఈ సమయంలో, భారతీయులలో నైతికశక్తి క్షీణించిపోతోంది. నైతికశక్తి నశించిపోయిననాడు. శత్రువులను ఎదుర్కొటానికీ, శత్రుబారినుండి దేశాన్ని సంరక్షించుకోటానికి ప్రజలు సన్నద్ధులుకాలేరు. పై పెచ్చు నేటి ఈ సంక్షోభాన్ని పురస్కరించుకొని, పంచమాంగదళంవాళ్ళు ప్రజల నైతికశక్తిని మరింత కుంటుపర్చుటకు ప్రయత్నిస్తున్నారు.

అందువల్ల యీ ఆహారసమస్యను పరిష్కరించటానికి ప్రజల అభిమానాన్నీ, విశ్వాసాన్నీ చూరగొన్న జాతీయ ప్రభుత్వమే సమర్థమౌతుంది. కాని యీ నిరంకుశ ప్రభుత్వం దిగ్రదిగుసుకు కూర్చుంది. జాతీయప్రభుత్వమున్నా లేకపోయినాసరే, తక్షణమే నేడు దేశమంతటా కమ్ముకున్న యీ ఆహారసమస్యను పరిష్కరించటంకోసం ప్రతి భారతీయుడూ సంసిద్ధం కావాలి.

దేశమంతటా ప్రజాందోళన

ఇప్పటికప్పుడే ఈసమస్యనుగురించిన ఆందోళన తీవ్రరూపందాల్చింది. బొంబాయిలో సమావేశమైన భారతవాణిజ్య సంఘంవారు, వెంటనే ఆహారపదార్థాల విషయంలో జోక్యం కల్గించుకోవాలనీ, ఆస్ట్రేలియానుంచిగాని, మరోచోటినుంచిగాని గోధుమలను దిగుమతిచేయించాలనీ, వైస్రాయికి తంతినిచ్చారు. పురుషోత్తమదాసు టాండన్ మొదలగు ప్రముఖులు గవర్నరు వద్దకు రాయబారం వెళ్ళారు. బెంగాల్ రాష్ట్రీయ హిందూమహాసభవారు, ఆహారపదార్థాలను అందరికీ సమానంగా పంచిపెట్టాలనీ, రేషనింగు యేర్పాటుచేయాలనీ తీర్మానం చేశారు. ఆహార సమస్యను పరిష్కరించడంకోసం డిశంబరు 30 వ తేదీన కలకత్తాలో సమావేశమైన వివిధ పార్టీల ప్రతినిధులు యీ క్రిందితీర్మానంచేశారు; "ప్రస్తుత క్లిష్టసమయంలో సరియైన విధానం చూపించడానికిగానీ, ప్రజలకు సహాయపడటానికి గానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అందువల్ల అవసరమైన సరుకుల్ని సప్లయి చేయించుతూ చౌక డిపోలను ఇంకాఎక్కువగా ఏర్పాటుచెయ్యాలి. దొంగవ్యాపారాన్ని అణచడానికి నూటికినూరుపాళ్ల కంట్రోలు అమలులో పెట్టాలి. బెంగాల్‌నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేయకూడదు: మిలిటరీ సప్లయిలకు, అదనంగా కలిగిన రాష్ట్రాలనుంచే సరఫరా చేయించాలి. సరియైన ధరలకు ప్రజలకు సరకులు అందునట్లు చూడటానికీ, అవసరమైన పదార్థాలను ఇతరచోట్లనుండితెప్పించుకోటానికీ, దొంగవ్యాపారాన్ని అరికట్టడానికీ, ప్రజాసంఘాలను (పీపుల్సు కమిటీలు) స్థాపించాలి." అని ఆ తీర్మానంలోవుంది.

క్షుధార్తులారా! ఐక్యంకండు:

ఈ సూచనలు చాల సమంజసంగాఉన్నాయి. ప్రజలందరూ ఐక్యమై ప్రజారక్షణ సంఘాలను నిర్మించుకుని, యీ తిండి దొంగల్ని అంతమొందించాలి. యీ క్లిష్టసమయంలో ప్రజలు ఐక్యంకాకుంటే — తిండిలేక మలమల మాడిపోవాల్సి వస్తుంది. ఎంతోమంది ప్రజల ప్రాణాల్ని నిరంకుశ ప్రభుత్వ అసమర్థతకు బలిచేయవలసివస్తుంది. కాబట్టి ఏకంకండి. ప్రజారక్షణ సంఘాలను నిర్మించుకోండి.

— ప్రభుత్వ అసమర్థతను నశింపజేయండి.
— జాతీయప్రభుత్వాన్ని స్థాపించండి.
— ఆకలిబాధను పోగొట్టుకొండి.

కామ్రేడ్
కాట్రగడ్డ రాజగోపాలరావు.

Published by Katragadda Rajagopala Rao, and Printed by The Popular Printers, Governorpet, Bezwada.

END OF ISSUE